Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 5, no. 9

(Aug. 30, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 5, no. 9

(Aug. 30, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 5 సంచిక 9 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ ★ పుచ్చలపల్లి సుందరయ్య తమ్మారెడ్డి వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 30-8-44

★ ధాన్యంధరల తగ్గింపు

మిల్లుయజమానుల కుట్రలకు ప్రభుత్వపు లొంగుబాటు

★

రైతుసంఘాల ఆందోళన ఫలితంగా ఈసంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు, నెల్లూరు జిల్లాకలెక్టరు ధాన్యంధరలను హెచ్చించుతూ ప్రకటనలు చేశారు. మిల్లుకుచేరే వడ్లబస్తా 1కి (166 పౌనులకి) రు 11-9-7 లు ధర నిర్ణయించారు. సంచిఖరీదు, ఫ్యాక్టరీకి తోలుడు చార్జీలనూ, రైతే భరించేటట్లు నిర్ణయింపబడింది. అయినప్పటికి రైతుకు పురివద్ద బస్తా 1కి రు. 10-10-0 నుండి రు. 10-12-0 వరకు గిట్టుబాటుఅయింది. ఇంతకుపూర్వం ప్రభుత్వ కొనుగోలు ఆఫీసర్లుయిచ్చిన కమాండీరింగు రేటు (రు. 10-0-0 నుండి 10-6-0 వరకు) కంటె కలెక్టర్లు నిర్ణయించినరేటు రైతుకు కొంతవరకున్యాయము కలుగజేసేదిగావుంది. సంచిఖరీదు, ఫ్యాక్టరీకి తోలుడు చార్జీలు, రైతుపై వేయకుండా పురివద్దనే బస్తా 1కి రు 11-0-0 లకు వర్తకులు కొనేటట్లు ధర నిర్ణయించాలనియు, అప్పుడు రైతులు బాగా సంతృప్తిపడి ధాన్యసేకరణ విధానము జయప్రదంగావడానికి పూర్తిసహకారం యిస్తారనీ, రైతుసంఘాలు, కమ్యూనిస్టుపార్టీ ఆందోళన గావిస్తున్నాయి.

మిల్లుయజమానుల కుట్ర

జిల్లాకలెక్టర్లు బియ్యపుధర పెంచకుండా, వడ్లధర హెచ్చించడంవలన, తమకు యిదివరకువచ్చే అధిక లాభాలు పోతాయని గుర్తించి, మిల్లుయజమానులు బియ్యం ధర కూడ పెంచాలని ఆందోళన ప్రారంభించారు. గిట్టుబాటు కావడంలేదని మిల్లులు కట్టేశారు. కంట్రోలురేట్లకు బహిరంగంగా బియ్యం అమ్మడంమాని దొంగమార్కెటులో బస్తా 1కి రు. 40/-ల వరకూ అమ్మకం సాగించి, కృత్రిమ బియ్యపుకరువు యేర్పరచారు. గ్రామాల్లో రైతులవద్దవడ్లబస్తా1కి రు11-4-0 నుండి రు. 11-8-0 లకు కొని, గ్రామ కేంద్రాలలోని చిన్న ఫ్యాక్టరీలలో బియ్యంగా ఆడించి, పట్టణాలలో దొంగవ్యాపారం ప్రారంభించారు. జిల్లాలోని తరుగు ప్రాంతాల కైపెన్సు వర్తకులకు కంట్రోలు రేట్లకు బియ్యం సప్లయిచేయడం మానేసి, వారినుండి బస్తాకు రెండు, మూడు రూపాయలు అదనంగా గుంజడం ప్రారంభించి, తరుగుప్రాంతాలకు గూడ దొంగవ్యాపారాన్ని వ్యాపింపజేసారు. రేషనింగు పట్టణాలకు గూడ యెప్పటికప్పుడు తగినంత సప్లయిచేయడానికి సక్రమముగా పూనుకోక, అచ్చట గూడ బియ్యపుకొరతను యేర్పరిచడానికి, రేషనింగును ఎగరకొట్టడానికిప్రయత్నంజేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వంపై వత్తిడితీసుకువచ్చి, బియ్యంధరను తమకు బాగాలాభాలు వచ్చేటట్లు మార్పించుకోడానికి, పెంచిన ధాన్యం ధరలనుతగ్గించివేయడానికి, తీవ్రప్రయత్నాలు గావించారు, కంట్రోలురేట్లకు బహిరంగంగా బియ్యం అమ్మడంమాని, దొంగవ్యాపారం సాగించడంవలన కృత్రిమంగా యేర్పడ్డ బియ్యపుకరువు రేషనింగు, కంట్రోలుధరలు యేర్పరచడంవల్లనే వచ్చిందని దుష్ప్రచారం సాగించారు.

మిల్లుయజమానులకు గ్రెయిన్ పర్చేజింగుడిపార్టుమెంటుమద్దతు

చలసాని వాసుదేవరావు

అధికలాభాపేక్షతో మిల్లుయజమానులు గావిస్తున్న కుట్రలను అరికట్టడానికి బదులు వారికి గ్రెయిన్ పర్చేజింగు డిపార్టుమెంటు పూర్తి మద్దతు యిచ్చింది. ధాన్యం ధరలను తగ్గిస్తూ కృష్ణాజిల్లా గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరు మిల్లుయజమానుల పక్షం వహించాడు. రిక్విజిషన్ చేసిన ధాన్యానికి సంచిలేకుండా పురివద్ద బస్తా1కి రు. 9-15-7; మిల్లుకు చేర్చినచో రు. 10-9-7లు ధర నిర్ణయించాడు. ఈ ధరలనే డిప్యూటీసివిల్‌సప్లయిస్ కమీషనరుచేత గూడ ఖాయపర్చించాడు. అంతేగాకుండా, మిల్లుయజమానులు గావిస్తున్న దొంగవ్యాపారాన్ని అరికట్టడానికి చర్య తీసుకోవలసినదిగా రైతుసంఘాలు ఆందోళనగావించినా, అట్టిచర్య గైకొనడానికి నిరాకరించాడు. రైతులు తమకు ధాన్యాన్ని అమ్మడంలేదనీ, ధాన్యాన్ని, కమాండీరింగు చేసి యిప్పించినసేగాని తాము బియ్యం సప్లయిచేయలేమనీ, ప్రస్తుతధరల ప్రకారం తమకేమీ గిట్టుటలేదనీ, మిల్లు యజమానులు గావించే ఆందోళనను బలపర్చాడు. తత్ఫలితంగా రిక్విజిషన్ జేసిన ధాన్యాన్ని బియ్యంగా యిచ్చేందుకు రైతులకు యిదివరకివ్వబడిన అవకాశాలను, రిక్విజిషన్ — కమాండీరింగుల మధ్య వ్యవధిని ప్రభుత్వంకాలపరిమితగ్గించి ప్రభుత్వ కొనుగోలు ఆఫీసర్లకు పూర్తి అధికారాలుయివ్వడం జరిగింది. వీటి నాధారంగా గొని, మిల్లు యజమానులు అధిక లాభాలు గుంజేందుకు బాగాఅవకాశం యేర్పడింది, రైతులు అనవసరమైన కష్టనష్టాలకు గురిగావలసి వచ్చింది.

• దీనిపై అసమ్మతి చూపుతూ యీ నెల 16 వ తేదీన కృష్ణాజిల్లా రైతుసంఘం, ఆంధ్ర రాష్ట్రరైతుసంఘం తరపున మద్రాసు సివిల్ సప్లయిస్ కమీషనరు పద్దకురాయుడారం గొంపోటబడింది. బియ్యపు బస్తాఖరీదు రు24-8-0 మార్చకుండానే వర్తకులు క్రమమైన లాభంతో వడ్లబస్తా 1కి పురివద్ద రు.11/-లకు యెలా కొనవచ్చునో తెలియపర్చుతూ మెమొరాండం యివ్వబడింది. 21 వ తేదీన మద్రాసుప్రభుత్వం మొదటిఅడ్వైజరు అయిన సర్‌హ్యూహూడ్ బెజవాడకువచ్చినప్పుడు యీ సంగతే తెలియపర్చబడింది. వీటిఫలితంగా సివిల్‌సప్లయిస్ కమీషనరు 22-8-44 న బెజవాడకు విచారణకై వచ్చాడు. కాని మిల్లు యజమానుల వాదనలకు లొంగిపోయి, గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరు నిర్ణయించిన రేట్లనే ఖాయపర్చాడు.

ఈపరిస్థితులు ఎందుకువచ్చాయి?

మిల్లు యజమానులు ప్రభుత్వం కమాండీరుచేసి యిప్పించిన ధాన్యాన్ని మాత్రం బహిరంగంగా తెస్తున్నారు. కమాండీరు చేయని ధాన్యాన్ని యెక్కువధరలు పెట్టి కొని, దొంగమార్కెటులో అత్యధిక ధరలకు అమ్ముకొంటున్నారు. గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్లు నిర్ణయించిన ధాన్యంరేటు బాగా తక్కువగా వుండుటచేత, మిల్లుయజమానులు పెడుతున్న ఎక్కువ ధరలకు రైతులు తమ వద్దనున్న ధాన్యంలో యెక్కువ భాగాన్ని అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో తరుగు ప్రాంతాలకు పంపాల్సిన ధాన్యపు కోటాలను గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్లు పంపలేకపోతున్నారు. ప్రభుత్వం నెత్తిమీద కూర్చున్నప్పుడు, మిల్లు యజమానులద్వారా తమకు అవసరమైన ధాన్యాన్ని, మిల్లుయజమానుల కనుకూలంగా రైతులవద్దనున్న ధాన్యాన్ని, కమాండీరు గావించి అప్పటి అవసరాలను యెలాగో అలాగు గడపడానికి గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. జిల్లా అవసరాలను, జిల్లా బయిట తరుగుప్రాంతాల అవసరాలను సమన్వయపర్చి ఒక ప్లాను ప్రకారం జిల్లాకలెక్టర్ల సలహా, సహకారాలతో కమాండీరింగు జరుపుటలేదు. గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్లకు అత్యవసరమైన ధాన్యాన్ని మిల్లుయజమానులు సప్లయిచేస్తూ, జిల్లాలోని తరుగుప్రాంతాలకు, రేషనింగు పట్టణాలకు తగినంతగా ధాన్యాన్ని సప్లయి చేయడానికి పూనుకొనకుండా, దొంగవ్యాపారం సాగించి, రేషనింగు, ధరలకంట్రోలునే యెగరగొట్టడానికి చూస్తున్నారు. గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్లు తమతో సంప్రదిస్తూ కమాండీరింగుకు ఒక ప్లాను ప్రకారం, రైతులకు అనంతృప్తిలేకుండా, పొసగేటట్లు, మిల్లు యజమానులు బాహాటంగా సాగిస్తున్న దొంగవ్యాపారాన్ని అరికట్టడానికి, జిల్లా కలెక్టర్ల బాధ్యత తీసుకోకుండా [illegible] అవలంబిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టరు కృష్ణాజిల్లానుండి [illegible] ధాన్యాన్ని యేమాత్రం యెగుమతి చేయరాదనియు, ఇప్పటికి నిల్వవున్న ధాన్యం జిల్లా అవసరాలకే చాలాచాలీగా సరిపోతుంది. జిల్లా గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరు రిక్విజిషన్ చేసి జిల్లాబైటకు పంపకుండా వుంచిన ధాన్యమంతా జిల్లా అవసరాలకే వినియోగించాలనియు తెలియపర్చుతూ ప్రభుత్వానికి రిపోర్టు పంపాడు. జిల్లాలో తగినంత ధాన్యం యింకా మిగిలివున్నా, మిగులు ధాన్యాన్ని కలెక్టరీ రైతుల సహకారంతో ఒకప్లానుప్రకారం గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరు, రాబట్టించి, యితరప్రాంతాల అవసరాలకు, జిల్లాలోని అవసరాలకు వినియోగించే బాధ్యత తీసుకోడానికి బదులు జిల్లా బైటికి గింజ యెగుమతి జేయకుండావుంటే తనపని సులభమౌతుందని కృష్ణాజిల్లా కలెక్టరు భావించాడు.

ఇతర జిల్లాలలోకూడ జిల్లా కలెక్టర్ల, గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసర్ల, మధ్య ధాన్యసేకరణకు యేమీ సమన్వయము, సంప్రదింపులు జరుగుటలేదు. ఎవరి బాధ్యతను వారు తేలికగా నిర్వహించడానికి దగ్గర మార్గాలు అన్వేషించుతూ, దొంగమార్కెటు ద్వారా రేషనింగును, కంట్రోలువిధానమును యెగురగొట్టడానికి తీవ్రముగా ప్రయత్నిస్తున్న మిల్లు యజమానులపై, ఉభయులూ ఆధారపడ్డారు.

ఈ పరిస్థితుల్లో మన సోదర కృష్ణాజిల్లా రైతుసంఘం తరపున శ్రీ కామినేని వెంకటప్పయ్య, పాలిరెడ్డి సుబ్బారావురెడ్డి, పిడికిటి రామకోటయ్యగారలు తీసుకున్న వైఖరి చాలా ప్రమాదానికి దారితీసింది. మిల్లుయజమానుల యొక్క, తమపని సులభం చేసుకోడానికి జూస్తున్న ప్రభుత్వోద్యోగులయొక్క, వినాదాలను మరొకరూపంలోబలపర్చారు. కృష్ణాజిల్లా (పోటీ) రైతుసంఘం తరపున సర్ హ్యూ హుడ్ కు, సివిల్‌సప్లయిస్ కమీషనరుకు, యిచ్చిన మెమోరాండములో కృష్ణాజిల్లా కలెక్టరు వాదనను పూర్తిగా బలపర్చారు. మరొకవైపున ధాన్యం ధర బస్తా 1కి రు. 12లు పెంచాలనీ, అందుకుగాను అవసరమైతే బియ్యం ధరలు కూడా హెచ్చించవచ్చుననీ సూచిస్తూ మిల్లు యజమానుల వినాదాన్ని బలపర్చారు. ఈ విధంగా కోరడం ధాన్యసేకరణను జయప్రదం గావించడానికి పూనుకోకపోవడమే. ఇందువలన ప్రభుత్వం మన కోర్కెలను గొంతెమ్మకోర్కెలుగా త్రోసివేయడానికే తోడ్పడిందిగాని, రైతులకు సక్రమధరలు వచ్చేటట్లు తోడ్పడలేదు పైగా బియ్యంధర పెరగాలని అధికలాభాపేక్షతో కోరే మిల్లుయజమానుల కోర్కెను బలపర్చడంవలన, పేద ప్రజాసామాన్యానికి, రైతులకు నష్టం కలిగించారు.

ప్రభుత్వం ముందు ధాన్యసేకరణ విధానమును, కంట్రోలు విధానమును తల్లక్రిందులు గావించే బాధ్యతారహితమైన కోర్కెలు పెట్టి, సివిల్‌సప్లయిసు కమీషనరు మిల్లు యజమానుల కోర్కెలకు లొంగిపోయి, ధాన్యంధరలు తగ్గించివేయడానికి కారకులయ్యారు. అయినప్పటికీ కమ్యూనిస్టులు ప్రభుత్వంతో గట్టిగా పోరాడకపోవడంవలన ధాన్యంధరలు తగ్గించారని దుష్ప్రచారం సాగిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టరు వాదనను కమ్యూనిస్టులు బలపర్చకపోవడంవలన ప్రభుత్వం సరకుచేయలేదని కలెక్టరుకుజెప్పి, ఆయనమన్ననలుపొందాలని అపర్ఫుసిస్టులుగాప్రవర్తించారు. ఇలాంటి చర్యలవలన తమపక్షంబలపడ్డంగాని, రైతుల ప్రయోజనాలు యీడేరడంగాని, జరగదు. ఇప్పుడు మనం (తరువాయి 5 వ పేజీలో

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 30-8-44

ఎవరిది విజయం ?

నాడు హిట్లరు ప్రపంచాధిపత్యం కొరకు కత్తుగానక, యూరపులో పైశాచిక నృత్యం ప్రారంభించాడు. స్త్రీలనక - పురుషులనక, బాలురనక - వృద్ధులనక, తనకు యెదు రొచ్చిన వారినందరినీ ఘోరమైనహత్యాకాండకు గురిచేశాడు.

పంటలు మంటగలిపాడు. భవనాలు నేలగూల్చాడు. కర్మాగారాలు ధ్వంసంచేశాడు. గ్రంథాలయాలు నాశనంచేశాడు.

కాని, నేడు —

కథ అడ్డం తిరిగింది. తూర్పునుంచీ, పడమరనుంచీ, దక్షిణంనుంచీ, ఆకాశంనుంచీ. అన్ని దిశలనుంచీ ఉప్పెన ముంచుకొస్తూంది. ఎటు పారిపోవడానికి మార్గం దొరకడం లేదు. ఎక్కడ దాచినా మిత్రి సేనలే. ఎటు పోదామన్నా ప్రమాదమే.

హిట్లరు నేడు వడుంవిరిగిన తాచుపామువలె గిలగిల కొట్టుకొంటున్నాడు. నేడో రేపో తలమీద అఖరుదెబ్బపడుతుంది.

అయితే యుద్ధంలో విజయం యెవరిది ?

అదుగో ! 50 వేలమంది పారిస్ పౌరులు ఆయుధాలు ధరించి, తిరుగుబాటులేవదీశారు. 4 సంవత్సరాల దాస్యశృంఖలాలను ఛేదించుకొని, స్వాతంత్ర్య దుందుభులను మ్రోగిస్తూ స్వేచ్ఛాగానం చేస్తున్నారు. 1789, 1871 విప్లవపోరాటాలలో స్వాతంత్ర్యంకొరకు రక్తం ధారవోసిన అసంఖ్యాక స్త్రీ పురుషుల వర్ధంతానమనిపించుకున్నారు.

పారిస్‌తోబాటు మార్సెల్స్, టులాన్ మొదలైన ప్రధాన నగరాలు కూడా ఫ్రెంచి ప్రజల వశమయాయి.

అదుగో రుమేనియా ! 3 సంవత్సరాలుగా రుమేనియన్ ప్రభుత్వం హిట్లరువెంట తిరిగి, రష్యాకు వ్యతిరేకంగా సైనిక దళాలను సప్లయిచేసింది. ఆంటొనెస్కూ ప్రభుత్వం రుమేనియన్ ప్రజల్ని నరకకూపంలో తోసింది. కాని నేడో, రుమేనియాలో నేడు ప్రజా ప్రభుత్వం యేర్పడింది. రుమేనియన్ సేనలు నేడు జర్మన్లతో హోరాహోరీగా యుద్ధం చేస్తున్నాయి. రుమేనియన్ రాజు ప్రజలపక్షం వహించి, సైనికుల్ని ఉత్తేజపరుస్తున్నారు. రుమేనియాకు ముఖ్య పట్టణమైన బుకారెస్టు ప్రజలవశమైంది. ఆంటొనెస్కూ నేడు ప్రజలచేతుల్లో ఖైదీగా చిక్కాడు !

బల్గేరియా ! మొదటినుంచీ బల్గేరియన్ ప్రజలు ఫాసిజానికి వ్యతిరేకులు. సోవియటుకు అనుకూలురు. జర్మన్-సోవియట్ యుద్ధంలో బల్గేరియన్ ప్రభుత్వం తటస్థంగానే వుంది. నేడు బల్గేరియా మిత్రమండలితో రాజీచేసుకోడానికి నిశ్చయించింది.

ఫ్రాన్స్, రుమేనియా, యుగోస్లావియా, ఇటలీ, పోలెండ్ దేశాలలో ప్రజా ప్రతినిధులతోగూడిన ప్రభుత్వాలు యేర్పడ్డాయి.

జర్మనీనుసైతం హిట్లరు పైశాచిక ప్రభుత్వంనుండి కాపాడడానికి ప్రయత్నాలు ఆరంభమయాయి. మాస్కోలో "జర్మను స్వాతంత్ర్య కమిటీ" యేర్పడింది. హిట్లరు రాజ్యాంగాన్ని కూలద్రోయవలసిందని ఆ కమిటి ప్రతిరోజూ జర్మన్లకు విజ్ఞప్తిచేస్తోంది.

ఈ ప్రజావిజయాల కన్నిటికి రెడార్మీ సాధించిన విజయ పరంపరలే ముఖ్యాధారం. వీటిఫలితంగా యూరపులో రాజ్యాధికారం ప్రజల చేతుల్లోకి వస్తోంది.

"బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బలపడిపోతున్నారు ! ఇక మనకు స్వాతంత్ర్యం లభించే ఆశ అడుగంటుతోంది !" అని కొందరు మనదేశంలో ఆందోళన పడుతున్నారు. కాని యదార్థ పరిస్థితులేమిటి ? డార్లాన్, మిహాలోవిచ్ వంటి సామ్రాజ్యవాద గులాములకు, ప్రజావిద్రోహులకు, నేడు యూరపులో స్థానంలేదు. హిట్లరు రాజ్యాంగయంత్రం స్థానే తమ తొత్తులను సింహాసనం ఎక్కించాలని ప్రయత్నించిన సామ్రాజ్యవాదులుకాదు, యూరపు భవిష్యత్తును నిర్ణయించేది. యూరపియన్ ప్రజలే యూరపు భవిష్యత్తును నిర్ణయించుకొంటున్నారు. మొదటి సామ్రాజ్యవాద యుద్ధానంతరం సామ్రాజ్యవాదులు యూరపులో తమ వలుకుబడి క్రింద అనేక కీలుబొమ్మప్రభుత్వాలను సృష్టించారు. కాని నేడో ? అట్టి ఆటలు యేదేశంలోనూ సాగడంలేదు. ప్రజా వెల్లువ అంత అప్రతిహతంగా ప్రవహిస్తోంది.

★ మన రాజకీయాలు

ఐకమత్యంకోసం దేశభక్తుల ఆవేదన

— మద్దుకూరి చంద్రశేఖరరావు

గాంధీజీ జిన్నాల సమావేశంకోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. సమావేశం హిందూముస్లిం ఐకమత్యాన్ని నిర్మింపబోతుందనీ, భారతదేశ స్వాతంత్ర్యాన్ని సామ్రాజ్యవాదులనుండి గుంజుకోడానికి దారి చూపుతుందనీ, ప్రజలు ఆశ. ముస్లింజాతుల న్యాయమైన హక్కును, స్వయంనిర్ణయ హక్కును అంగీకరించడానికి ప్రజలు సుముఖంగావున్నారు.

ఇది చూచి హిందూమహాసభ నాయకులకు వెర్రెత్తుతోంది. గాంధీజీ జిన్నాకు లొంగిపోతున్నాడని ఆక్షేపించుతున్నారు. వీరికితోడు మితవాదశిఖామణి శ్రీనివాసశాస్త్రి చేరాడు. రోజుకొక ప్రకటన దంచుతున్నాడు. గాంధీజీకి నేనెలు యిచ్చిన సమాధానంలో బ్రిటిషుగవర్నమెంటు ఎలాగూ కొండమీదనుంచి దిగివచ్చేటట్లులేదని కన్పిస్తూంది. అలాంటప్పుడు జిన్నా కోరికలకు అంగీకరించి దేశవిభజనకు అంగీకరించడ మెందుకని యీయన గోల. అందుకని గాంధీజీ రాజీప్రయత్నాలు మానుకోవాలట ! లేనిచో అంతర్జాతీయమధ్యవర్తులకు యీతగాదా పరిష్కారం వదలాలట !

అర్జీలు పుచ్చుకొని ప్రభుత్వంచుట్టూతిరిగే మితవాద అలవాట్లు ఎవటికిపోతాయి ! శాస్త్రీజీ వాదనకు అర్థంఏమిటి ? బ్రిటిష్‌వాడు ఎలాగుఇచ్చుంపెట్టడు; దానిని పంచుకునేందుకు రాజీ ఎందుకనేగా ! లిబరల్ మహాశయా ! ప్రజలు, దేశభక్తులు మీవలె ఆలోచించడంలేదు. మన నెత్తిపైన కూర్చున్న సామ్రాజ్యవాదులు వాళ్ళంతట వారే దయదలచి వదలిపోరు. అందుకు మనం బలం సంపాదించుకోవాలి. ప్రజాశక్తిని యినుమడింపచేయాలి. అందుకే దేశమంతా హిందూ - ముస్లిం ఐకమత్యం కావాలంటూంది. గాంధీ - జిన్నా సమావేశంకోసం ఎదురుచూస్తోంది.

ఇంక మధ్యవర్తులకు అప్పగించుదామనేవాదన చూదాం. హిందువులు, ముస్లిములు భారతప్రజలంతా స్వాతంత్ర్యం కోరుతున్నారు. ఏకాశయంగల మనమే ఒడంబడిక చేసికోవాలి. బయటివారికోసం ఎందుకు ఎదురుచూడాలి ? అలా అపేక్షించడం బ్రిటిషుసామ్రాజ్యవాదుల వాదనను బలపరచినట్లే అవుతుంది. సామ్రాజ్యవాదులేమంటారు ? 'మేంలేచిపోతే మీలోమీరు తగవులాడుతారు ; ఇద్దరిక్షేమం నిమిత్తం మేము యిక్కడవుంటాం' అంటారు ! ఇది పిల్లి-పిల్లి పోరు కోతితీర్చినట్లుగా వుంటుంది.

దేశభక్తుల సుముఖత్వం

కొందిమంది పైవిధంగా ఐక్యతా ప్రయత్నాలను యెదిరించుతూంటే, దేశభక్తులలో అధిక సంఖ్యాకులు రాజీప్రయత్నాలను యెలా బలపరచుతున్నారో చూదాం. కలకత్తా కార్పొరేషనులో గాంధీ-జిన్నా రాజీ ప్రయత్నాలను బలపరుస్తూ 35: 11 ఓట్లతో తీర్మానం ప్యాసయింది. లీగు సభ్యులు, కాంగ్రెసు సభ్యులు, కమ్యూనిస్టులు యితర దేశభక్తులు తీర్మానాన్ని బలపరచారు. ఒక హిందూమహాసభవారు మాత్రమే వ్యతిరేకించారు. అనగా బెంగాల్ యేమైనా దీనికి అంగీకరించదని మీనాలుదువ్వే హిందూమహాసభనాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వెనకాల బెంగాల్ లేదనడానికి యిది చక్కని నిదర్శనమే గదా !

బొంబాయిలో కాంగ్రెసు శాసనసభ్యులు సమావేశమయ్యారు. రాజాజీ సూచనలను బలపర్చారు. ప్రజలందరికి ఆహారం అందునట్లుగా జాగ్రత్తవహించడం, కరువు నివారణ ప్రయత్నాలు చేయడం కాంగ్రెసువాదుల ధర్మమని తీర్మానించారు. మహారాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడైన గాడ్గిల్ మహరాటా ప్రజాసామాన్యం గాంధీజీ ప్రయత్నాలను బలపరుస్తున్నారని తెలియచేశాడు. "హిందూమహాసభకు సనాతనులు-ఛాందసులు అయిన బ్రాహ్మణులపైన మాత్రమేపలుకుబడివుంది. బ్రాహ్మణేతర ప్రజాసామాన్యమంతా కాంగ్రెసును బలపరుస్తూంది" అన్నాడు. ప్రతిష్టంభన తొలగించడానికి హిందూముస్లిం ఐక్యత రాజకీయంగా అత్యవసరమన్నాడు.

సింధుకాంగ్రెసువర్కర్లు నవాబ్‌షా అనే పట్టణంలో సమావేశమయ్యారు. గాంధీజీ రాజీప్రయత్నాలను బలపరుస్తూ తీర్మానంచేశారు. సింధురాష్ట్రం పాకిస్తానులోకి పోయేప్రాంతం ఐనప్పటికి అచట కాంగ్రెసుదేశభక్తులు ముస్లిములకున్వయం నిర్ణయహక్కును 30: 15 ఓట్లతో అంగీకరించుతూ తీర్మానించారంటే, ప్రజలు ఎటువైపువున్నారో స్పష్టమవుతుంది.

ఇలాగే హిందువులు మెజారిటీగావున్న దక్షిణదేశంలో కూడ ముస్లిముల స్వయంనిర్ణయహక్కును బలపరుస్తూ హిందూదేశభక్తులు తీర్మానించారు. మధుర కాంగ్రెసువాదులు, ప్రజలు అంతా ఐకమత్యం కావాలంటున్నారు. దీనికి కారణం ఏమిటి ? ప్రజలంతా కలసి స్వాతంత్ర్యం సంపాదించుకుందామనే కోర్కెకు యిది ప్రతిబింబం మాత్రమే. బ్రిటిషు సామ్రాజ్యవాదులక్రింద బానిసలుగా వుండటానికి భారతీయులు-హిందువులే గాని, ముస్లిములేగాని - ఎవరూ యిష్టపడరు. అందరం కలసి స్వాతంత్ర్యం సంపాదించుదాం ముస్లిములు పాకిస్తాన్‌లోనూ, హిందువులు హిందుస్తాన్‌లోనూ స్వాతంత్ర్యం అనుభవించుదాం. దేశభక్తుల, ప్రజలహృదయగహ్వరాలలో మార్మోగుతున్న దివ్యాని తలపులు యివే.

జిన్నా సందేశం

పంజాబ్ విద్యార్థిఫెడరేషన్‌కు సందేశమిస్తూ లీగ్ అధ్యక్షుడు జిన్నాజీ యిలా చెప్పారు. "మేము కాంగ్రెసుకు శత్రువులంకాదు. కొన్ని అభిప్రాయభేదాలు మాత్రం వున్నాయి. కాబట్టి మనమంతా కలసి సమిష్టిగా శత్రువును ఎదిరించాలి. ఢిల్లీఅసెంబ్లీలో కాంగ్రెసు-లీగుసభ్యులు కలసి పనిచేయలేదా ? అంతాకలసి ప్రభుత్వాన్ని ఓడించాం. అలాగే సమిష్టికోర్కెలకోసం అంతాకలసి పనిచేదాం. పాకిస్తాన్ వచ్చాక కూడ కలసి పనిచేయాలసిన విషయాలనేకం వుంటాయి. వేరే స్వతంత్రప్రభుత్వాలు వుండటమంటే, ఒకరితో ఒకరికి సంబంధంలేకుండా పోతుందనికాదు. పాకిస్తాను స్థాపించాక హిందువులం-ముస్లింలం అంతానుకూలంగా వుంటామని నా విశ్వాసం. అదే యిద్దరికీ మంచిదే.

"ఆప్ఘనులు గాని, పఠానులుగాని, మరెవరుగాని మన దేశంపైకి రానివ్వం. వారికి యిలా చెబుతాం. భారతదేశం భారతీయులది. ఖబర్దార్ ! మా దేశంపై చేతులు వేయవద్దు ! అంటాం. పాకిస్తాన్‌పై బయటివారు దండయాత్రచేస్తే దేశ రక్షణకు హిందువులు సహాయం నిరాకరించరనుకోడం తెలివితక్కువ. అలాగే హిందూస్తాన్ రక్షణకు ముస్లింలు పూనుకోరనడం కూడ అలాంటిదే." తరువాత బెంగాల్ కరువునివారణనుగురించి మాటాడుతూ జిన్నా ఇలాచెప్పాడు. "కరువు సమస్య విషయంలో హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అనేభేదంలేదు. మానవులందరికీ సంబంధించినవిషయమది."

లాహోరు పత్రికా విలేఖరులతో కూడ చరిత్రాత్మకమైన భావాలు జిన్నా వెల్లడించారు: "ఇంతకాలం మూడోవాడు మనలో మనకు తంపులుపెట్టారు. ఇక వారి ఆటలు సాగవు. మన మొకటైతే మన కోరికలన్నీ ఒకేసారి సాధించుకుంటాము." అని అన్నారు ఈ మాటలు విజంగా దేశస్వాతంత్ర్యాన్ని కోరుతున్న ప్రతి దేశభక్తుని కరిగించుతాయి. మనలో మనం కీచులాడుతూ, అందరం బ్రిటిషు సామ్రాజ్యవాదులకు బానిసలుగా వుండరాదు. ముస్లింజాతుల స్వయంనిర్ణయహక్కును గుర్తించి, అందరంకలసి విముక్తి పొందుదాం అనే ఉద్వేగం తప్పక కలుగుతుంది.

ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ కాంగ్రెసుపత్రికయైన కృష్ణాపత్రిక ఆగష్టు 26 తేది సంపాదకీయంలో శ్రీనివాసశాస్త్రి విన్నపాలను విమర్శించుతూ చక్కగా వ్రాసింది ఐకమత్యం అవసరాన్ని తేటతెల్లం చేసింది. అందులో కొన్నిభాగాలను ఉదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను.

"బ్రిటను మహాత్ముని సూచనలను నిరాకరించిందంటే, దేశంలో ఇంకా తగినంత ప్రజాశక్తి లేదని దాని అర్థం. నిస్పృహ చెందడం కాదు పురుషధర్మం. బ్రిటనును లొంగతీసేటంత ప్రజాశక్తిని దేశంలో కల్పించడమే ప్రస్తుత కర్తవ్యం. అధికారుల కవాటం ముందు బిచ్చగాళ్ళుగ నిలవబడేటంతవరకూ, ఈ నిరాకరణలు తప్పవు. ప్రజాశక్తి దేశంలో తగినంత ఉంటే, చర్చిలు, ఎమెరీ, వేవెలు ప్రభృతులు దేశాన్నింత నీచంగా చూచేవారా ? ....

"భరత ఖండముయొక్క స్వాతంత్ర్యసిద్ధి పరుల చేతులలో లేదు. నలుబదికోట్ల భారతీయుల చిత్తస్థైర్యమే స్వరాజ్య సౌధానికి పునాది. మహాత్ము డింతకాలము ప్రజలలో అవబోధము కలిగించారు. ఆ అవబోధాన్ని ఐక్యసంధాయకంగా, ప్రబలాయుధంగా, ధర్మాస్త్రంగా చేయవలసిన తరుణ మాసన్నమైనది. దానికి ముందు జిన్నా-గాంధీ మైత్రి విఘ్నేశ్వర పూజయై వెలయగలదు." 28-8-44.

"బెంగాల్ కథ నిక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం"

ఉత్తర విశాఖలోని దారుణ పరిస్థితులు

కడియాల గోపాలరావు

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షులు

ఉత్తర విశాఖజిల్లాలో తీవ్ర క్షామానికి గురియైన ప్రాంతాలలో, రాష్ట్ర రైతుసంఘ కార్యనిర్వాహకసభ్యులు గోవిందరావుగారితో సహా యీనెల 8 వ తేదీనుండి 22 వ తేదీ వరకు పర్యటనచేశాను. చీపురుపల్లి, పలాసా, టెక్కలి, నరసన్నపేట, కళింగపట్నం, సోంపేట, మొదలగు ప్రాంతాలన్నీ తిరిగి స్థానిక ప్రజలను ప్రముఖులను కలుసుకున్నాము. మేము స్వీకరించిన ఋజువులపై స్పష్టమైన సూచనలతోసహా ప్రభుత్వానికి, వివిధ పార్టీలకు, ప్రజాసంస్థలకు, పత్రికా ముఖాన విజ్ఞప్తి చేస్తున్నాము.

గత సంవత్సరం

ఉత్తర విశాఖలో 1, 2 తాలూకాలు తప్ప అంతా జమీందారీ ప్రాంతమే. పంటలన్నీ చాలావరకు వర్షాధారంవల్లనే పండుతాయి. చెర్వుల మరమ్మతుగాని, పెద్ద జలాధారములకు ప్రాజక్టులుగాని లేవు. సాధారణ పరిస్థితులలోనైతం జిల్లా స్వయంపోషకంగాదు. బర్మాకూలీలలో ప్రధానభాగం యీజిల్లానుండి వెళ్ళినవారే. గత సంవత్సరం సకాలంలో వర్షాలులేక పంటలుపోయాయి. నాగావళి, వంశధార క్రిందపండే పంటకూడా తుపాను వల్ల గట్టి దెబ్బతిన్నది. పండిన ధాన్యం కాస్తా యీనాందారుల, ధనికరైతుల, వ్యాపారస్తుల చేతుల్లోనికి వెళ్ళింది. జమీందారుల వద్దనున్న స్టాకు అల్లానే వుండిపోయింది. ప్రభుత్వం ఆహారపరిస్థితిని చక్కబరచడానికి సకాలంలో కదలలేదు. దేశభక్తులు, వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంస్థలు - ఎవ్వరూ కనీసం ఆందోళనకూడా చేయలేదు. అందుచే యదార్థ పరిస్థితులు సకాలంలో బాహ్యప్రపంచానికి తెలియలేదు కోస్తామలేరియా, కలరా మొదలయిన అంటువ్యాధులు విపరీతంగా చెలరేగాయి. కరువు, అంటువ్యాధులకు వేలకొలది ప్రజలు ఆహుతిఅయ్యారు. కోస్తా ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలకొలది ప్రజలు తమతమ గ్రామాలువిడచి భిక్షాటనకు బయల్దేరారు. కలకత్తామొదలు విశాఖపట్టణంవరకు ఎక్కడ చూచినాసరే, కుటుంబంలో ఒకరితో మరొకరికి సంబంధంలేకుండ ఎవరికివారే ఆకలిబాధతో గమ్యస్థానంలేకుండా బయల్దేరారు.

రెండవ బెంగాల్

నేను, కామ్రేడ్ గోవిందరావు పలాసాలో దిగగానే కరువుబాధితుల దృశ్యాలు ప్రత్యక్షమయాయి. స్థానిక యువకులను, గ్రామ పెద్దలను కలిసి కరువుపరిస్థితిని చర్చించాం. వారందరూ ఏక కంఠంతో "బెంగాలు గాథలు పత్రికలలో చదివాముగాని, తిండిలేక చనిపోవడం మేము యిక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం" అన్నారు. సమీపంలో వున్న మంచినీళ్ళపేట, హుకుంపేట, అక్కుపల్లి మొదలైన గ్రామాలువెళ్ళిచూడమని చెప్పారు. పలాసాకు 6 మైళ్ళ దూరంలో వున్న అక్కుపల్లి, బైపల్లి, వెన్నం. ఈ గ్రామం జనాభా 3,500. తిండిలేక చనిపోయినవారు కనీసం 200 మంది ఉంటారు. 150 కుటుంబాలు భిక్షటనకై గ్రామాన్ని విడిచిపోయాయి. కూలికి పోవాలంటే గ్రామానికి 5, 6 మైళ్ళు దూరం పోవాలి. దొరికే కూలిడబ్బులుకూడా 2, 3 అణాలకు మించలేదు. పోనీ తమ గ్రామంలో పంటలేమన్నా వున్నాయా అంటే అవీ పోయాయి. బియ్యం గ్రామంలో అసలు దొరకలేదు దొంగమార్కెటులో రూపాయికి శేరు లేక 1½ శేర్లు కొనలేక దుర్భర దారిద్ర్యం, ఆకలి బాధలతో అక్కడి ప్రజలంతా కృంగిపోయి ఈలోగా వచ్చిన కలరా, మలేరియాలకు చాలమంది బలి అయ్యారు ఒకవేళ మలేరియా నిమ్మళించినప్పటికి, కూలపనిచేయగల శారీరకశక్తిలేదు. మిగిలినవారు గత్యంతరం లేక తమకున్న సర్వస్వం, పెట్టెలు, మంచాలు, బట్టలు, చివరకు తలుపులు, ద్వారబంధాలు కూడా అమ్ముకున్నారు.

క్రమంగా తిండిలేక గ్రామాన్ని విడిచిపెట్టిపోయారు. ఈగ్రామంలో పెంపళ్ళి పున్నయ్య అనే కూలి అన్నీ అమ్ముకొని చివరకు తన 2 సంవత్సరాల కుమారుని 40 రూపాయలకమ్ముకున్నాడు. అర్జుల భోగమ్మ 20 సంవత్సరాల యువతి. ఈమెకు 5 మాసాల కుమారుడు వున్నాడు. భర్త పోషించలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆకలిబాధ కోర్వలేక శిశువుతోసహా చనిపోదామనుకుంది. చివరకు తన శిశువును 20 రూ॥లకు బేరం పెట్టింది. కాని కొందరు గ్రామపెద్దలు ఆమెను ఆపి తాత్కాలికంగా సహాయాన్ని యిచ్చారు. తెప్పలనాయకన్న తిండిలేక ఏ విధంగా కృశించి చనిపోయిందీ గ్రామస్థులు వివరించారు. "ఇప్పుడు సముద్రముగూడా యివ్వడం లేదు బాబూ" అని చేపలమ్ముకొని జీవించేవారందరూ అనడం ప్రతిచోటా వింటూ వచ్చాం. గ్రామంలో కరువుబాధతో చనిపోయినవారందరికీ ఏదో ఒక రోగాన్ని నిర్ణయించి లెక్కలు వ్రాయడం గ్రామమునసబుకు మామూలయింది. మంచినీళ్ళపేట, హుకుంపేట గ్రామాలలో కరువు యింకా తీవ్రంగా వుందనీ, సుమారు గ్రామంలో ⅔ వంతుల ప్రజలు గ్రామం విడిచి పోయారని తెలిపింది. మేము తిరిగి పలాసా వచ్చే మార్గంలో వున్న గరుడభద్ర గ్రామంలో కూడా అనేక యిళ్ళు పాడుబడివున్నాయి. పలాసాలో వున్న ఆకలిబాధితులను చూద్దామని బజారులోనికి వెళ్ళాం. శల్యావశిష్టులైన బాలబాలికలు, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొన్న ముదుసలులు, ఆకలి బాధతో తిరిగి తిరిగి మతిచెడిన స్త్రీలు చాలామంది కనపడ్డారు.

"మనుష్యులులేనివూరు బాబూ"

నరసన్నపేట తాలూకా కోస్తా ప్రాంతం కూడా సరిగ్గా యిదే పరిస్థితుల్లోవుంది. అచ్చట కోస్తాగ్రామం కొత్తరేవు చూచాం. ఈగ్రామందండు లక్ష్మీపురం గ్రామానికి శివారు, 2000 కు పైగా జనాభావుంది, ఈ గ్రామంలో వైద్యముచేసిన ఆయుర్వేద వైద్యుడు కృష్ణమూర్తిగారు 900 మంది మలేరియా, కరువుబాధలకు చనిపోయారనీ, ఆ గ్రామ సమీపానికి వెళ్ళేందుకే ప్రజలు భయపడుతున్నారనీ నరసన్నపేటలో చెప్పాడు.

గ్రామప్రవేశంలో తుపాను(వచ్చిపోయిన) చిహ్నాలు కన్పించాయి. పడిపోయిన చెట్లు, ఇండ్లు అల్లాగేవున్నాయి. మమ్ములను చూడగానే లేచుఅపీనరు అనుకొని, "బర్మాకాందిశీకులకు డబ్బుతెచ్చారా" అనిఅడిగారు, మేము గ్రామంచూచి పోయేందుకు వచ్చామనగానే "మనుష్యులులేని వూరేంచూస్తారుబాబూ" అని నిరాశతో అన్నారు. గ్రామంలోని మొదటి ఆరువందులు నిర్మానుష్యంగా, భయమేస్తూ వున్నాయి. 7 వ సందులో మాత్రం కొద్దిమంది ప్రజలున్నారు. మొదటియింట్లో విపరీతంగా గజ్జితో బాధపడుతూన్న ఒక వ్యక్తిని చూచాం, దృశ్యం భయంకరంగా వుంది. రెండవయింట్లో ఒక వృద్ధస్త్రీ వుంది. ఆమె కుటుంబంలో 10 మందిలోనూ 7 గురు మలేరియా, ఆకలి బాధలవల్ల చనిపోయారనీ, యిద్దరుపిల్లలు యెక్కడకు వెళ్ళిందీ తెలియదనీ, తాను తన వీధిలో మనుష్యులెవ్వరూ లేనందున కాస్త అలికిడివున్న ఈ వీధికి వచ్చానని చెప్పింది.

ఈసిర్పాగ్యవరాలు కూడా రేపోమాపోచని పోయేస్థితిలోనే వుంది. యిప్పుడీ గ్రామంలో 2000 మందికి 300 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇచ్చట జీవనోపాధిలేక ఇంట్లో వున్న పెట్టె, బేడ అమ్మి, చివరకు తమకున్న కొద్దిపాటి భూములుకూడా తెగనమ్ముకొని ఊరువిడిచి పోయారు. దారిలోవున్న అక్కువరం గ్రామంలో ప్రజలందరు గుమికూడి వుంటుటచూచి అక్కడకు పోయాం. ఒక రోగి శరీరం అంతా పొంగింది; కొన్ని గంటలలో ప్రాణాలు విడిచేటట్లున్నాడు. నోటంట రక్తం కారుతూంది; వైద్యసహాయం ఏమాత్రంలేదు.

ప్రాణాలుతోడే వైద్యులు

చికాకోలు తాలూకాలో కళింగపట్నంవద్దనున్న బందరుపేట బాగా తుపాను దెబ్బతిన్న గ్రామం. ఇక్కడ జనాభా 1600 మందిలోను 250-300 మంది మలేరియా, కలరా, ఆకలి బాధలకు ఆహుతి అయ్యారు. ఇప్పటికీ రోజూ 2, 3 గురు చనిపోతూవున్నారు. రాయితి సూరన్న కుటుంబంలో 14 మందికి 10 మంది జ్వరాలతో చనిపోయారు. ఉచితంగా చికిత్స చేయవలసిన డాక్టర్లు రూ. 5, 6 లిస్తేగాని మంచి మందివ్వమంటున్నా రని గ్రామస్థులు చెప్పారు. డిశంబరు, జనవరి మాసాలలో పథ్యానికికూడా బియ్యం దొరకక ఉలవలు, పెసలు ఉపయోగించారు.

సోంపేట, బారువ ప్రాంతాల పరిస్థితులు చూచాం. సోంపేటలో అనేకమంది అన్నార్తులు కన్పడ్డారు. ఇక్కడ కరువునివారణ క్యాంపు (కొల్లాంచార్జి) ఒకటి వుంది. కూలీలు దొరికే బియ్యం చాలకనూ, దొంగమార్కెట్టులో కొనలేకనూ, గురువు జూత, జొన్నకూర, పొన్నగంటికూర మొదలగునవి తింటున్నారు. 4 మైళ్ళలో వున్న బారువ పట్టుప్రక్కల మలేరియా తగ్గినా కలరా మాత్రం యింకా ఎక్కువగానే వుంది.

ఈవిధంగా ఉద్దానం (కోస్తాప్రాంతం) చీపురుపల్లి తాలూకా నుండి ఇచ్ఛాపురం తాలూకావరకు కరువుబాధతోను, అంటురోగాలతోనూ స్మశానవాటికలాగతయారైంది.

లోతట్టు గ్రామాలు

కోస్తా ప్రాంతంగాక మిగిలిన మెట్ట, పల్లం గ్రామాలలోకూడ ఆహార పరిస్థితి సంతృప్తికరంగాలేదు. బియ్యం పోరి బీదప్రజలకు రెండుపూటలు సరిపడగా దొరకుటలేదు. అందుచే ఊదలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలుకూడా ఉపయోగిస్తున్నారు.

గత సంవత్సరంనుండి ఉత్తర విశాఖలో భయంకరంగా క్షామదేవత వికటంగా నీర్పు విప్పుచేస్తున్నప్పటికి, దేశభక్తులుగాని, ప్రజాసంస్థలుగాని వెంటనే మేల్కొని పరిస్థితులన్నిటిని బయటకు తీసుకురాలేదు ఈ విషాదగాథను సంవత్సరం పూర్వమే తెలిసికొనివుంటే ఈ దౌర్భాగ్యపు స్థితినుండి ప్రజలను రక్షించడానికి అవకాశం వుండేది.

ప్రభుత్వ ప్లాను - లోపాలు

ప్రభుత్వం సకాలంలో ఆహారపదార్థాలను సరఫరా చేయడంగాని, తగినంత వైద్య సౌకర్యం కల్గజేయడంగాని, చేయలేదు, అయితే ఆలస్యంగానైనా ప్రభుత్వం ఒక ప్లానుతో కదుల్తోంది. - కోస్తా ప్రాంతంలో ఆహార సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. కరువుక్యాంపులు పెట్టడం, అన్నార్తులకు ఉచిత భోజనశాలలేర్పరచడం, గుడ్డ సప్లయి చేయడం, బర్మా కాందిశీకులకు ప్రత్యేక క్యాంపులు పెట్టడం, డబ్బు యివ్వడం, తుపాను బాధితులకు కలప, కమ్మ సప్లయి చేయడం, అంటువ్యాధుల నివారణకు మలేరియానివారణకు, కేంద్రాలు తెరవడం, బియ్యం సరఫరాచేయడం, మొదలగు కరువు నివారణ ప్రయత్నాలను పెద్దపెట్టున చేస్తూంది. కాని వీటిని అమలుపరచడంలో చాలా లోపాలు ఉన్నాయి.

పలాసాలో కరువు క్యాంపు బర్మా కాందిశీకులకు మాత్రమే తెరువబడ్డది. దీనిలో సుమారు 300 మంది పనిచేస్తున్నారు, ఉచిత భోజన శాలలో 17 మంది మాత్రం భోజనం చేస్తున్నారు. ఈ క్యాంపులో బాధ్యతకల్గిన ఒక అధికారిని కలుసుకొని మాట్లాడినపుడు, ఈ క్యాంపులో అందరూ చేరడానికి అవకాశం యిస్తే 3,000 మంది వరకు తప్పక వస్తారని చెప్పాడు. బజారులో అన్నార్తులు పందలాదిగా తిరుగుతూంటే నామమాత్రంగా కొద్దిమందికే రిలీఫ్ యివ్వడం శోచనీయం. మలేరియాను ఎదుర్కొనడానికి బారువ మొదలగు చోట్ల మాత్రం మలేరియా నివారణ కేంద్రాలు తెరిచారు. కాని కోస్తా ప్రాంతం అంతా మలేరియా నరికట్టడానికి తగుచర్యలు తీసుకోలేదు గట్టి కోస్తాప్రాంత మంతటిలోనూ ఒక వ్యాధిగా వ్యాపిస్తోంది.

కోస్తాప్రాంతంలో అన్నార్తులకు భోజనం పెట్టడానికి, బియ్యం పంచడానికి రేవిన్యూ అధికారులకు సర్వాధికారము లీయబడినాయి. బారువలో ప్రతిరోజూ 200 మందికి బియ్యం ఉచితంగా పంచుతున్నారు. మేమొక రేవిన్యూ అఫీసరును కలుసుకొన్నాం. ఆ గ్రామంలో అన్నార్తుల కొరకు చాటించినా 5, 6 గురికంటె ఎక్కువ రాలేదనీ, తనకు ఎంతమందికైనా భోజనంగాని, బియ్యం పంచడంగాని ఉచితంగా చేయడానికి కలక్టరు అధికారమిచ్చేడని కూడా (మిగతా 4 వ పేజీలో)

(3వ పేజీ తరువాయి) చెప్పారు. కాని బజారుల లోనూ, షేపులలోనూ తిండిలేక మాకు తున్నవా రనేకు లు మాకు కన్పించారు. ఈ విధంగా పైఅధికారి ప్లానుకు ఆచరణ లోకి రావడం లేదు. ప్రజల సహకారం తీసుకొనిదే ఈ సమస్యను పరిష్కరించడం కష్టం. విశ్శా కాందిశీకులకు, వారి పైన ఆధారపడ్డవారికి ప్రభుత్వం నెలకు రు 10 లు అలవెన్సు యిస్తున్నారు. కాని యిది సక్ర మంగా వారి అందుటలేదు. 4 మాసముల నుండి ఏమాత్రం అందని ప్రాంతాలు కూడా వున్నాయి. ఈ సందర్భంలో గ్రామాధికా రులు చాలాగ్రామాల్లో లంచం పుచ్చుకోవడం జరుగుతున్నది. ఈ డబ్బు పంపకం ఎక్కడ ఎప్పుడు జరిగేదీ సరిగ్గా తెలియడంలేదు. పంపకానికి తగిన సిబ్బందికూడా లేదు.

ఆహారప్లాను

ప్రభుత్వం కోస్తాప్రాంతంలో అన్నిగ్రామా లకు రేషనింగుపద్ధతి అమలుపరుస్తూంది. కాని, అది ఒకేవిధంగాలేదు. ఇచ్ఛాపురం, నర సన్నపేట, సోంపేట, టెక్కలి, చికాకోల్ మొదలయినతాలూకాలలో రోజు1కి పెద్దవారికి ½ సేరు, పిల్లలకు 1/8 సేరు యిస్తున్నారు. చీపురుపల్లి తాలూకాలో వారానికి 1000 మందికి 5 బస్తాలచొప్పున బియ్యం యిస్తు న్నారు. పార్వతీపురం తాలూకా గ్రామాల్లో 1000 మందికి నెలకు 5 బస్తాలు, బొబ్బిలి తాలూకాలో 1000 మందికి నెలకు 2½ బస్తాలు యిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వప్లాను వివిధ తాలూకాల్లో వివిధ రకా లుగా వుంది. కోస్తాప్రాంతానికి ప్రత్యేకంగా యివ్వాలని ప్రభుత్వం గుర్తించడం సరియై నదే. కాని, చీపురుపల్లి, సోంపేట తాలూకా కేంద్రాలలోసామాన్యప్రజలకు ½ సేరు, ప్రభు త్వోద్యోగులకు ½ సేరు, యిస్తున్నారు. గ్రామా లలోబియ్యపుడిపోలు వారానికి 2సార్లుమాత్రం తెరుస్తున్నారు. దీనివల్ల కూలీలు 4 రోజులకు ఒకేసారి కొనగల డబ్బులేక ఇబ్బందిపడుతు న్నారు. 4రోజులకొకసారి ఇవ్వుటవలన ఒక రోజు కూలివని మానుకోవలసి వస్తూంది. డిపో యజమానులు కొంతమందికి తగ్గించి యివ్వడం, తప్పుడు కొలతలు కొలవడం జరుగుతున్నది. మిగిలిన బియ్యం దొంగ మార్కెట్టులో రూపాయకు 1½ శేర్లు చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వం ఈజిల్లాకు కావ లసిన బియ్యం సి. పి., ఒరిస్సా, గోదావరి జిల్లాలనుండి తెప్పిస్తున్నది.

దొంగమార్కెట్టు

ప్రభుత్వం సప్లయిచేసే బియ్యం ధర 1-2-0కు 4 శేర్లు. కాని, దొంగమార్కెట్టులో 1 రూపాయికి 4 లేక, 1½ శేర్లుమాత్రం అమ్ముతున్నారు. ధాన్యంధర గరిసె 1కి 200-240 రూపాయిలవరకు కంట్రోలు చేస్తే, దొంగ మార్కెటులో గరిసె రు. 600 లు అమ్ముతున్నారు. అంటే 184 సౌనులబస్తా కంట్రోలురేటు రు. 10-8-0మొద లు 11-8-0 వరకుంటుంటే, బ్లాక్ మార్కెటులో రు. 26-0-0 అన్న మాట. ఈ దొంగవ్యాపారం ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ విరివిగా సాగుతున్నది. ప్రజలు అన్నిచోట్ల ప్రభుత్వమిచ్చే కోటాచాలక, పైరేట్లకు దొంగ మార్కెట్టులో కొనుక్కోవలసివస్తూందని చెప్పారు. ప్రభుత్వం జమీందారుల, ఇనాందారుల, వ్యాపారస్తుల ధనికరైతుల వద్దనున్న అద నపు స్టాకును కమాండీరుచేసి, ప్రభుత్వ గోడౌనులలో పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనికితోడు చిల్లరసమస్యకూడా పీడప్రజల్ని పీడిస్తోంది పార్వతీపురం డివిజ నంతా 1 రూపాయికి 2 అణాలు మారకం తీసుకుంటూ, పెద్దవ్యాపారం సాగిస్తున్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడ్డానికి అందరూ కలిసిరావాలి!

బియ్యం పంపకంలోనూ, నిల్వ సరుకును దాటపెట్టడంలోనూ, డిపో యజమానులను నియమించడంలోనూ అనేక రకములైన మోసాలు, లంచాలు తీసుకోవడం జరుగు తోంది.

ఏ మాత్రం భూమివున్నా రైతులకు కోటా యివ్వకూడదనే నిబంధనియమం ఉండరాదు. నరసన్నపేట, టెక్కలి తాలూకాలలో 1యూ. కిస్తుకట్టే రైతుకు నెలకు బియ్యం ఇవ్వడంలేదు. ఈ పద్ధతివల్ల అనేక గ్రామాల్లో వందలకొద్దీ రైతులు బాధపడుతున్నారు. ఈ బీదరైతు లలో చాలామంది ఏ 3 మాసాలు గ్రాసమో పండించుకొంటారు. మిగిలినవారు ఏ 1 లేక ½ ఎకరం మెట్టసాగో చేసుకొనేవారు. కాబట్టి పై రెండుతరగతుల రైతులు కూలీలతోసమా నమే. అందుచేత అవసరమైన బీదరైతులకు కూడా బియ్యం యివ్వాలి.

కొత్తప్లాను

ప్రభుత్వం సెప్టెంబరు 1వ తేదీనుండి ఒక కొత్తప్లాను అమల్లో పెట్టేందుకు లెక్కలు తయారుచేసింది. పంటలో 1/6 వంతు ధాన్యం (వరి, జొన్న, గంటి వగైరా)ను ప్రభు త్వమే సేకరించి స్టాకుచేయడానికి నిర్ణయిం చింది. ఈ ధాన్యసేకరణ విధానం సూత్ర ప్రాయంగా బాగానేవుంది. కాని పంపకంలో మొత్తం ప్రజానీకాన్ని తరగతులుగా విభజిం చారు. 1. ప్రభుత్వోద్యోగులు 2. లోకల్ బోర్డు ఉద్యోగులు. 3 (ఎ) భూమిలేని మిలిటరీ కుటుంబాలు. 3 (బి) భూమిలేని వ్యవసాయ కూలీలు, ఇతరపేదలు. 4 (ఎ) భూమికల్గిన మిలిటరీకుటుంబాలు. 4 (బి) భూమికల్గిన (చేతి పనివారు) రైతులు—ఈవిధంగా విభజించారు. ఈ విభజనవల్ల ప్లాను విజయవంతంగా సాగ నేరదు. అధికారులకు, లోకల్‌బోర్డు ఉద్యో గులకు, మిలిటరీ కుటుంబాలకు అదనపు సౌకర్యాలుకల్గించడం అనవసరం. తిండి సమ స్యలో ఈ విభజనకు అర్థంలేదు. కాబట్టి అందరికీ ఒకే కొలతబద్ధ ఉండాలి. ఆహార పదార్థా లవసరమైనవారందరకూ ఒకేరకంగా యివ్వాలి. అవసరమైనవారిలో విభజనగాని, ముందువెనుకలుగాని ఉండరాదు.

అందుచేత ప్రభుత్వం వెంటనే ఈ దిగువ సూచనలు అమలుపరచాలి.

1. సముద్రతీర ప్రాంతంలోని గ్రామాలలో పూర్తి రేషనింగు అమలు పరచాలి.

2. రేషనింగు అమలుపరచుటలో విభజనను తీసివేసి, అవసరమైనవారందరికీ ఒకేవిధంగా రేషనింగు కోటా యివ్వాలి.

3. జమీందారుల, ఇనాందారుల, ధనిక రైతుల, షావుకార్లవద్దనున్న ధాన్యంవెంటనే కమాండీరుచేసి స్టాకుచేయాలి.

4. దొంగవ్యాపారాన్ని అరికట్టాలి.

5. బియ్యపుడిపోలు ప్రతిరోజూ తెరిచి వుంచాలి.

6. కోస్తాప్రాంతంలో అన్నార్తులకు విరివిగా ఉచితభోజనశాలలు తెరవాలి—బట్టలు కూడా వారికి ఉచితంగా పంచిపెట్టాలి.

7. కరువుక్యాంపుల యెక్కువ కేంద్రా లలో తెరవాలి.

8. అంటువ్యాధుల నరికట్టడానికి ఎక్కువ మందులు, సిబ్బంది నియమించాలి.

9. శ్రీకాకుళం తుపాను నివారణకై నియోగించిన మొత్తాన్ని ఎక్కువగా ఆహార సమస్యా పరిష్కారానికి వినియోగించాలి.

10. ఆహారప్లానును అమలుపరిచేందుకు అదనపు సిబ్బందిని నియమించాలి.

11. జమీందారీ ఏరియాలో చెరువులను మరమ్మత్తు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దీనివల్ల శాశ్వతంగా కరువుసమస్య తీరే అవకాశం కలుగుతుంది.

12. అంటూవతి రిజర్వాయరును తక్షణమే నిర్మించాలి.

13. ఈ సమస్యను పరిష్కరించడానికి స్థానికప్రజల, ప్రజాసంస్థల సహకారం తీసు కోవాలి.

జిల్లాలోని దేశభక్తులకు విజ్ఞప్తి

జిల్లాలో వేలకొలది ప్రజలు కరువుబాధ తోను, అంటువ్యాధులతోను చనిపోయారు. ఇప్పటికైనా ప్రమాదం పూర్తిగా తొలగి పోలేదు. మలేరియా తగ్గినట్లున్నా, పూర్తిగా పోలేదు, కలరా ప్రతిచోట ఎక్కువగానేవుంది. ప్రస్తుతం చేతికొచ్చిన జొన్నపంట చాలాచోట్ల దెబ్బతింది. జిల్లాఅంతటా వర్షాలు కురిసి, వరి నాట్లుపడి, ప్రస్తుతం ఆశాజనకంగావున్నా, యింకా 5 మాసాలు గడపవలసి ఉంది. వ్యవసాయ పనులవల్ల కూలీలు కరువు క్యాంపులకు రాకపోయినంత మాత్రాన కరువు పూర్తిగా పోయిందనుకోవడం వట్టి భ్రమ.

జిల్లాలోఉన్న ఈ పరిస్థితిని చక్కపరచి పోదరప్రజల ప్రాణాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంస్థలు, కలసి పూనుకోవాలి. ఈ సమస్యలో రాజకీయ విభేదాలడ్డురావు. జిల్లాలోనికాంగ్రెసు, కమ్యూనిస్టు, జస్టిసు, హూస్వాములు, రైతుసంఘాలు, మొదలగు పార్టీలు, ప్రజాసంస్థలు, ప్రముఖులుఇవ్వరున్న కమిటీలలోకలిసి ఒక బలమైన కమిటీగా ఏర్పడి తేతప్ప ఈసమస్యను పరిష్కరించడం కష్టం.

వెంటనే గ్రామాలలో ఆహారలెక్కలు తీయడం, ఆచరణీయమైన ప్లానును తయారు చేయడం, ప్రభుత్వం యిచ్చే రిలీఫును ప్రజ లకు సక్రమంగా అందజేయడం, మన సూచ నలను ప్రభుత్వం అంగీకరించడానికి తగిన ప్రజాసమీకరణ సాధించడం, యితర ప్రాంతాలనుండి వచ్చిన సహాయాన్ని ప్రజల కందించడం, ఎప్పటికప్పుడు పరిస్థితిని పత్రికలకు, ప్రభుత్వానికి తెలియజేయడం — యివన్నీ పై కమిటీ చేయవలసివున్నది. అందుకై శిక్షణపొందిన వలంటీర్లను వినియో గించాలి.

ఈవిషయంలో రాష్ట్ర రైతుసంఘం తన శక్తినంతా కేంద్రీకరించి పనిచేయడానికి నిర్ణయించింది. గత సంవత్సరం రాయల సీమలో 5 లక్షలమంది జనుపీడితుల్ని కాపా డ్డంలో పొందినఅనుభవాన్ని వినియోగిస్తుంది. వలంటీర్లను పంపుతుంది. అన్నిపార్టీల సహకారంతో తీసుకొని పనిచేస్తుంది.

ప్రజల ప్రతినిధులుగా పరిస్థితిని ప్రాతినిధ్యంవహించడానికి గాంధీజీ సూచనలను అలవర్చి దేశ స్వాతంత్ర్యసంపా దనలో తమ ఉచితపాత్రనునిర్వహించాలంటే, ప్రజలను కరువుబాధనుండి తప్పిం చాలి. అందుచేత ఆంధ్రదేశంలోని వివిధ పార్టీలు, ప్రజాసంస్థలు వెంటనే ఈసమస్యను పరిష్కరించడంలో మాకు తోడ్పడుతారని ఆశిస్తున్నాం.

ప్రథమ ఆంధ్రరాష్ట్ర స్పోర్ట్సు ట్రెయినింగు శిబిరం

ఈనెల 1వ తేదీనుండి 13వ తేదీ వరకు దావాజీగూడెం (కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా)లో ప్రథమ ఆంధ్రరాష్ట్ర స్పోర్ట్సు ట్రెయినింగు శిబిరం, రాష్ట్ర యువజనసంఘ యాజమాన్యమున జరుపబడ్డది. వివిధజిల్లాల నుండి 30 మంది యువకులు శిక్షణ నిమిత్తం హాజరైనారు. శిబిర ప్రధానోపాధ్యాయులుగా రాష్ట్ర అర్గనైజరు వేములపల్లి వెంకటదాసు గారు; వ్యాయామ ఆసన అధ్యాపకులుగా, యోగవ్యాయాను ప్రవీణ డాక్టర్ ఆవనిగడ్డ పాండురంగారావుగారు; స్పోర్ట్సు అధ్యాపకు లుగా నాగేశ్వరరావు నామారావుగార్లు పని చేసి శిక్షణ నిచ్చారు. రాజకీయాలను గురించి వీరమాచనేని ప్రసాదరావుగారు (రాష్ట్రయువ జనసంఘ అర్గనైజరు), సాముదాయకవ్యాయా మము గురించి కొంతపల్లి దశరథరామయ్య గారు (కృ. జి. యు. అధ్యక్షులు), అధ్యయన తరగతులునడిపి, శిక్షణనిచ్చారు. చెడుగుడు, కొక్కు, వ్యాయామం, మొదలైన వివిధరకము లైన ఆటల్లో యువకులు తర్ఫీదు చేయబడ్డారు. శిక్షణపొందిన యువకులు రాష్ట్రంలో 60 గ్రామాలలో యితరులకు శిక్షణ నిస్తారు.

మైలవరం ముస్లిముల బహిరంగసభ

బెజవాడ తాలూకా మైలవరం గ్రామంలో 19-8-44 తేదీన ముస్లిముల బహిరంగసభ జరిగింది. సభకు 125 మంది ముస్లిములు హాజరైనారు. తిరువూరు తాలూకా మాజీ రైతుసంఘాధ్యక్షులు జనాబ్ సయ్యద్ సాలార్‌గారు మహమ్మదీయులు సాంఘికం గాను, ఆర్థికంగాను, విజ్ఞానికంగాను యెలా వెనుకబడియున్నారో తెలియజేస్తూ ఉపన్య సించారు. తమ భవిష్యత్తును విజయవంతం చేసుకోవాలంటే, ముస్లిములందరు ముస్లిం లీగు పతాకంక్రింద ఐక్యమై, పాకిస్తాను విధానాన్ని సాధించాలని సాలార్‌సాహెబు గారు ఉద్ఘాటించారు. గాంధీజీ, జిన్నాగార్ల హిందూ-ముస్లిం సఖ్యతకై చేసే ప్రయత్నా లను అభినందిస్తూ, వీరిద్దరు త్వరలో సమా వేశమై, ఒడంబడిక కుదుర్చుకోవాలనికోరారు. "కాంగ్రెస్ - లీగ్ ఏక్‌హో", "పాకిస్తాన్ జిందాబాద్" మొదలైన నినాదాలతో సభ సమాప్తి అయింది.

భారతసమస్యపట్ల అమెరికన్ ప్రతినిధి ఆరాటం

భారతదేశ స్థితిగతులను గమనించ డానికై వచ్చిన రూజ్‌వెల్టు ప్రతినిధి ఫిలిప్స్ తిరిగి అమెరికావెళ్ళిన తర్వాత యిక్కడి పరిస్థితులను గురించి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన మూలంగా భారతరాజకీయ సమస్యాపరిష్కారం కొరకు అమెరికా ప్రభు త్వం యొక్క ఆందోళన బోధపడుతుంది. భారతదేశరక్షణ నిమిత్తం భారతీయులంతా ఐక్యమై శత్రువును నిర్మూలించడానికి ప్రయ త్నించవలెనంది. మన ఆశయసిద్ధికై అందాం తర ప్రజలు పూర్తి సానుభూతి, బలం మరింత అధికమవుతుందని యీ ప్రకటన రుజువుచేస్తూంది. భారతరాజకీయ ప్రతిష్టం భన మిత్రరాజ్యాల యుద్ధనిర్వహణాన్ని జయ ప్రదంగాను, శీఘ్రంగాను, సాగించడానికి యేవిధంగా కంటకంగాఉందో కూడా దీనివల్ల తెలుస్తుంది.

"......జర్మనీపైన, జపాన్‌పైన యుద్ధం సాగించడానికి భారతదేశం ఒక ప్రధాన కేంద్రం. అయినప్పుడు భారతదేశం మిత్ర రాజ్యాల ఆశయాలకు అనుగుణ్యంగా ఉండి సానుభూతి వహించాలి; ఇది చాలా ముఖ్య మైన విషయం. అంతేగాని నిర్లక్ష్యభావంతో గాని, వ్యతిరేకభావంతో గాని కూచుకొని వుంటే ప్రమాదం తటస్థిస్తుంది.. నామమాత్ర మైన దానికన్న యెక్కువ సహాయం బ్రిటన్ చేస్తుందనడానికి ఆధారం ఏమీ లేదు కాబట్టి భారతదేశంలో మన కేంద్రం చుట్టూఉండే పరిస్థితులన్నీ చాలా ప్రముఖపాత్రవహిస్తాయి.

"శాసనరీత్యా మాత్రమే నేడు భారతీయులు యుద్ధంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్వ హణలో తమకు పాత్రలేదనీ, బాధ్యతలేదనీ, వారెంతో బాధపడుతున్నారు. ఈ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడవల సిన ఆశయం తమకేమీలేదని విచారపడు తున్నారు భారతీయులు. ఏ ఆశయాలకొరకై మిత్రరాజ్యాలు పోరాడుతున్నాయో, అవి భారతీయులకు వర్తించవనికూడా వారు అను మానిస్తున్నారు.

"అట్లాంటిక్ ప్రణాళిక భారతదేశానికి అన్వయించదని చర్చిల్ ప్రధానమంత్రి వెల్లడించారు. భారతదేశసైన్యం కూలికన్ను లకై పోరాడే సైన్యంగా తయారయింది. యుద్ధంవల్ల భారతీయ సైన్యాధికార్లకు ఏమా త్రం ఉత్సాహం లేకపోతుందనుకుంది జన రల్ స్టిల్‌వెల్ ఆందోళన వెలిబుచ్చారు ఇక ప్రజలసంగతి, మరీ అధ్వాన్నంగాఉంది. కరువు కాటకాలవల్ల, విశేష జీవిత వ్యయం వల్ల, ప్రజల్లో వైమనస్యం, విద్వేషం, ద్వేషం అధికతరమయింది. కాని వారంతా ఆరాటపడు తున్నది ఒకే ఒక ఆశయంకోసం — చివరకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అభిప్రాయనేఆశయం కోసం. భారతదేశపరిస్థితుల్లో మనం బాగాఇరు క్కున్నాం. ఆ పరిస్థితులు బాగు పడాలంటే ఒకే ఒకమార్గం కనిపిస్తూంది. యుద్ధంమొదల ప్రజల పైబడిన మార్పు సామూలంవర్పడం; వారే వకిలత్వ బాధ్యత వహించి శాశ్వతలా పాలను వదపాలని మనం కోరుతున్నట్లు, అందుకై తోడ్పడుటకు మనం సిద్ధంగాఉన్నట్లు వారికి నమ్మకంకల్గించితీరాలి. కాని పరిస్థితులు బాగుపడడానికి రాజకీయాలు తీవ్ర ప్రతి బంధకాలుగ ఉన్నాయి.

తమ భావి స్వాతంత్ర్యంలో భారతీయులకు తిరిగి విశ్వాసం కలిగించడానికై తక్షణం ప్రయత్నాలు జరపాలి. భారతదేశ వ్యవహా రాలతో మనకు (అమెరికా వారికి) నిమిత్తం లేదనే బ్రిటిష్ దృక్పథాన్ని మనం అంగీక రించి ఊరుకుంటే, భారతదేశంలో నిస్పృహ, విరాశ, కరువు కాటకాలు మొదలైన ఘోర పరిస్థితులుతప్పవు; తెల్లవారంటే ద్వేషం వృద్ధి కాకతప్పదు. వాటికి మనం సిద్ధపడవలసి వస్తుంది. ఈ యుద్ధం ఫాసిజానికి, సామ్రాజ్య వాదానికి మధ్యజరిగే యుద్ధమనే భావమే వారిలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉదారవైఖరి నవలంబిస్తే, భారత రాజకీయ వాతావరణం మారుతుంది. భార తీయులు మనతో చేరి జపాన్‌తో యుద్ధం చేస్తారు. బ్రిటిషు-అమెరికా కూటమిని అనుమానదృష్టితో చూస్తున్న చైనాప్రజలకు, కాముకూడా ప్రపంచ భావిభాగ్యోన్నతి కొరకు పోరాడుతున్నామనే ధైర్యం చిక్కుతుంది.

— ('పీపుల్సువార్' నుండి)

(6వ పేజీ తరువాయి)

ఇవన్నీ చూస్తుంటే హంగేరీలోని ఫాసిస్టు తొత్తులకు ఆరాటం ఎక్కువయింది. దేశంలో అన్నిరాజకీయ పక్షాలను రద్దుచేశారు. స్లొవేకియాలోని ఫాసిస్టు ప్రభుత్వం మార్షల్‌లా అమలుజరిపింది. యీ విధంగా మునిగిపోతున్నవాడు గడ్డిపోచను పట్టుకు ప్రేలాడినట్లుంది వీరి ధోరణి. ప్రజాస్వామిక యుగోదయానికి ఎము మొండికాలును అడ్డు పెడుతున్నారు.

రెడార్మీ విజయపరంపర

వీరి అణుకు పుడియలను రెడార్మీ చేరువకు తెస్తుంది. అటు జర్మనీలోనికి చింపూవారం గాను ఇటు స్లొవేకియాలోనికి పోయే రహ దారులకు కీలకస్థానంగాను ఉన్న క్రాకో సమీపంలోకి నచ్చేశాయి సోవియట్ సేనలు. వార్సాపైకి కొత్తదండయాత్ర ప్రారంభిం చాయి. రెడార్మీ వేగదళాలు తూర్పు ప్రష్యా లోనికి ప్రవేశించి, సరిహద్దు ప్రాంతం తుడిచి పెడుతున్నాయి. బాల్టిక్ రంగంలో 2,50,000 సేనను ప్రోగుచేసి జర్మన్లు రెడార్మీ పురో గమనాన్ని అరికట్ట చూస్తున్నారు. ఆ ప్రయ త్నాలు నన్నిటిని రెడార్మీ విచ్ఛిన్నంచేస్తుంది. రిగా-టాలిన్ రైలుమార్గాన్ని తెగనరికింది. ఆ మార్గంలో టార్టుఅనే ముఖ్య స్థానాన్ని పట్టపరచుతుంది. ప్రపంచ స్వాతంత్ర్యపోరాటాన్ని ఈవిధంగా ముందుకు తీసుకుపోతూంది. 28-8-44.

సెప్టెంబరు 1

అఖిలభారత రైతుదినోత్సవం!

ఆంధ్రదేశమంతటా అనాదు రైతులు, బహిరంగసభలు, ప్రదర్శనాలు జరిపి, రైతుహక్కులను చాటండి!

రాహుల్ సంకృత్యాయన్ సతికి సోవియట్ పతకం

త్రిపిటకాచార్య మహాపండిత రాహుల్ సంకృత్యాయన్ సతి, శ్రీమతి [illegible] సంకృత్యాయని, సోవియటు యూనియన్‌లోని ప్రాచ్యపరిశోధనాలయంలో [illegible] పరిశోధనలు చేస్తూ ఉండేది. ఈమెకు సోవియటు ప్రభుత్వం యీమధ్య "[illegible] పతకం" బహుమతిగా యిచ్చింది.

లెనిన్‌గ్రాడ్ ముట్టడి సమయంలో యీమె ప్రదర్శించిన ధైర్యసాహసా[illegible] మెచ్చుకొని సోవియటు ప్రభుత్వం యీ పతకం ఇచ్చింది.

రాహుల్జీ అఖిలభారత రైతుసంఘ కార్యనిర్వాహకవర్గంలో సభ్యులు; కమ్యూని[illegible]

(1వ పేజీ తరువాయి) చేయాల్సినపని పడి లను బలపర్చుకోడానికి మార్గాలు వెతకడం గాకుండా, రైతుల ప్రయోజనాలను కాపాడ డానికి అందరం ఐక్యమత్యంతో, సరియైన నినాదాలతో, పనిచేయడం.

ధాన్యసేకరణఉద్యమప్రదంగావించడానికి, కంట్రోలురేట్లకు ప్రజలందరికి తిండిలభించేం దుకు, రాయలసీమ, మలబారు, విశాఖపట్నం వగైరా కరువుప్రాంతాల ప్రజలకు తిండి అందజేసేందుకు, రైతులు తమ మిగులు ధాన్యాన్ని కంట్రోలురేట్లకు విడుదలచేసేం దుకు సమీకరించకపోవడం, పైగా బస్తా1కి రు 12/-లు ధరవుండాలని, జిల్లానుండి ధాన్యాన్ని ఎగుమతిచేయడంనిలిపివేయాలనీ, బియ్యంధర పెంచాలనీ గొంతెమ్మకోర్కెలు కోరడంవలన ప్రభుత్వం ధాన్యంధరలుతగ్గించడానికి, మిల్లు యజమానులకు లొంగిపోవడానికి అవకాశం కలిగింది. ఈవిషయం స్పష్టంగా గ్రహిం చాలి. అప్పుడే మన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించి, రైతులప్రయోజనాలను కాపాడ గల్గుతాం.

ప్రస్తుతపరిస్థితి: ముందుకర్తవ్యం

నేడు ప్రభుత్వం ధాన్యసేకరణ గావించడా నికి, రేషనింగు కంట్రోలురేట్లను అమలు పర్చడానికి, మిల్లు యజమానులపై పూర్తిగా ఆధారపడింది. అందుచేతనే మిల్లుయజమాను లకు అనుకూలంగా ధాన్యంధరలను తగ్గిం చింది. తత్ఫలితంగా మిల్లు యజమానులు సంతృప్తిపడి, ప్రభుత్వానికి రేషనింగుజయ ప్రదంగా అమలుపర్చడానికి, కరువు ప్రాం తాల అవసరాలనుతీర్చడానికి, తగిన ధాన్యపు స్టాకులను మిల్లు యజమానులు సేకరిస్తా రని ప్రభుత్వం ఆశిస్తోంది ఇది చాలప్రమాద కరమైన పంథా అని హెచ్చరిస్తున్నాము. మిల్లుయజమానులు తమకు ఇప్పుడు ఏర్పడ్డ అనుకూలపరిస్థితుల నాధారంగాగొని, తమ చేతుల్లో హెచ్చుగా ధాన్యపుస్టాకులను నిల్వ జేసుకోడానికి ప్రయత్నిస్తారు. రైతులకు ఎక్కువధరలను యిచ్చి, ప్రభుత్వకమాండీ రింగు లేకుండానే ధాన్యాన్ని సేకరించి వాటిని బహిరంగపర్చకుండా దాచివేస్తారు. ఇందుకు రైతులనే ప్రయోగిస్తున్నారు. బుద్ధవరం (కృష్ణాజిల్లా) సెంటరులో బస్తా1కి 11-8-0కు ధాన్యం కొని, అందుకు రైతుకు బస్తా 1కి ఒకరూపాయి ముందుగా అడ్వాన్సుయిచ్చారు, ఆధాన్యాన్ని రైతుస్వాధీనంలోనే రహస్యంగా వుంచేందుకు యేర్పాట్లు గావించుతున్నారు. ఈవిధంగా ధాన్యపుస్టాకులను తమ చేతుల్లోకి రహస్యంగా సంపాదించుకొంటూ, అందుకు హెచ్చుధరల ఆశపెట్టి, రైతులసహకారాన్ని గూడ పొందుతున్నారు. ధాన్యపుధరలు తగ్గించి మిల్లుయజమానులచేత తమకు కావ లసిన ధాన్యం సప్లయి చేయించుకుందామనే ప్రభుత్వపు వెర్రిప్లాను యెంతప్రమాదకరంగా మారుతోందో ప్రభుత్వం గుర్తించాలి. [illegible] న్యానికి స్టాకులు రాకపోగా, [illegible] న్నంతా రైతులసహకారంతోనే దొంగ[illegible] ట్టులో. మిల్లుయజమానులు బాదివేసే[illegible] పూర్తిఅవకాశం యేర్పడ్డది. అక్టోబరు, [illegible] బరు, డిసెంబరు కరువుమాసాలవల్లే [illegible] ధాన్యాన్ని మిల్లుయజమానులు రహ[illegible] సేకరించి రేషనింగును, కంట్రోలురేట్ల[illegible] యొగ్గరగొట్టేందుకు కుట్రలు సాగిస్తు[illegible] ఈవిధంగా రాష్ట్రమంతటా గూడ [illegible] స్థితులను తెచ్చి అధికలాభాపేక్షతో ప్ర[illegible] కరువుకు గురిచేసే ప్రమాదం యేర్పడి[illegible]

ఈ ప్రమాదపరిస్థితినుండి తప్పుకో[illegible] మార్గమేది? మిల్లు యజమానుల [illegible] దరల ఆశపెట్టినంత మాత్రాన మిల్లు [illegible] మానుల కుట్రకు రైతులు లోనుగాకూడ[illegible] తాత్కాలికంగా హెచ్చుధరలు లభించ[illegible] మార్కెటు పూర్తిగా తమ స్వాధీన[illegible] అయ్యేంత వరకేగాని, అది శాశ్వతంగా వుండదు. కొత్తపంటలకు పూర్తిగా తగ్గించి వేస్తారు. ఒకవేళ హెచ్చుధరలు లభించి[illegible] అన్నదాతలుమని పేరుగాంచిన రైతు[illegible] అధికలాభాపేక్షకు లోనై, పేదర ప్రజల[illegible] కరువు కాటకాలకు పాల్జేస్తూ తిండిదొం[illegible] కుట్రలకు భాగస్వాములుగా వుండరా[illegible] బియ్యపు కంట్రోలు రేటుకు తగిన[illegible] సక్రమధర రాబట్టుకోడానికి ప్రయత్ని[illegible] రేషనింగు, ధాన్యసేకరణ విధానం [illegible] ప్రదం గావడానికి ముఖ్యపాత్ర వహించా[illegible] కంట్రోలు రేట్లకు బియ్యంగా రైతులవద్ద మిగిలివున్న ధాన్యమంతా ప్రభుత్వానికి యివ్వడానికి ముందుకు రావాలి. అందు[illegible] తగిన మిల్లింగు సౌకర్యాలు యివ్వమని ప్రభు త్వాన్ని వత్తిడిచేయాలి. కంట్రోలు రేటుకి (బస్తా 1కి రు 24-4-0) బియ్యాన్ని, ధాన్యం బస్తా 1కి రు 11 లకు కొన్నాగాని, మిల్లు యజమానులు తగిన లాభంతో సప్లయి చేయ వచ్చునని ప్రత్యక్షంగా నిరూపించడానికి ముందుకు రావాలి. ఈ విధంగానే మన ధాన్యానికి సక్రమైన ధరల నిర్ణయము (బస్తా 1కి రు 11 లు పురివద్ద) జరిగేటట్లు, ప్రస్తు తపు అన్యాయపు ధాన్యపురేట్లు రద్దయ్యేటట్లు, చూడగల్గుతాం. అప్పుడే పోదర మలబారు, రాయలసీమ, విశాఖపట్నం ప్రజలు కరువు వాత బడకుండా ధాన్యం సప్లయి చేయ గల్గుతాం; పట్టణ పేద ప్రజాసామాన్యానికి కంట్రోలు రేట్లకు బియ్యం సప్లయి అయ్యే టట్లు, రేషనింగు జయప్రదంగా సాగేటట్లు చేయగల్గుతాం. మిల్లు యజమానుల కుట్ర లను సాగనివ్వకుండా చేయగల్గుతాం.

రైతులందరూ పై దేశభక్తిపూరిత కర్త వ్యాన్ని నిర్వహించడానికి పూనుకొనేందుకు సోదర రైతుసంఘాలు, దేశభక్తులు తీవ్రంగా పూనుకొని పనిచేయాలని కోరుతున్నాను.

యుద్ధసమీక్ష

బాల్కనులో నాజీలకోట శిథిలమయింది

ఈనెల 19వ తేదీని రుమేనియాలోను, బెస్సరేబియాలోను, రెడార్మీ మళ్ళీ విజృంభించింది. ఒక సేన జాసీనగరాన్ని వశపరచుకొంది. మరొక సేన కిషినెవ్ (బెస్సరేబియా రాజధాని)కు చెర విడిపించింది. ఇంకొక సేన బెండర్ (టిరాస్పోల్‌కి పడమటనుంది) ప్రాంతంలో విజృంభించి, ముందుకుసాగి, డాన్యూబ్‌నదిని చేరుకుంది. చివరి రెండు సేనలుచేతులు కలిపి కిషినెవ్‌కునైరుతిభాగంలో ఒక శత్రుసేనలను ఆతకత్తెరలో ఇఱికించి హతమార్చేస్తున్నాయి.

డాన్యూబ్‌పైనున్న గలాట్జ్ (మధ్యరుమేనియాలోకి సింహద్వారం)ను వశపరచుకున్నాయి. బుకారెస్టును, ఫొలెస్టి నూనెగనులను, సమీపిస్తున్నాయి. ఈనెల 20 నుంచి 26వ తేదీలోగా పైయుద్ధాల్లో మొత్తం ఒకలక్షమంది శత్రువులుచచ్చారు; 1,05,000 మంది ఖైదీలయారు. ఈ విజృంభణ బాల్కనులో నాజీలకోట కొకపిడుగయింది. ఇది ప్రారంభమవడమే తడవుగ (23వ తేదీని) రుమేనియా జర్మనీతో తెగతెంపులుచేసుకొని, మిత్రరాజ్యాలపక్షం చేరింది. సోవియట్ సూచించిన షరతులను అంగీకరించింది. సోవియట్‌సేనలను ప్రతిఘటించడం వెంటనేమానుకోవలసిందని మైకేల్‌రాజు సైనికులకు ప్రకటించాడు. జర్మనుల బారినుండి దేశాన్ని రక్షించడానికి, ట్రాన్సిల్వేనియా (జర్మనులు బలవంతంగా చీలదీసి హంగరీకి అర్పించిన భాగం)ను తిరిగి వశపరచుకోడానికి, నడుం బిగించాలని ప్రజల నుద్బోధించాడు. నాజీల తొత్తు అంటొనెస్కూను అరెస్టు చేయించాడు. కమ్యూనిస్టు, లిబరల్, రైతు, మొదలైన వివిధ ప్రజాపక్షం ప్రతినిధులతో సంయుక్త మంత్రివర్గాన్ని ఏర్పరిచాడు. 1918 నుంచి నిర్బంధంలోఉన్న రాజకీయ ఖైదీలనందరిని (హత్యానేరం వారినితప్ప) విడుదలచేశాడు. తరతరాలుగ సాగుతూ వచ్చిన నియంతృత్వం ఈవిధంగా అంతరించింది. ఈ ఘటనలకు జర్మను మూకలు రెచ్చిపోయాయి. ప్రజలమీద, సైనికులమీద విరుచుకుపడ్డారు. బుకారెస్టు (రాజధాని)ని ధ్వంసం చేయబోయారు. కాని, ఇక వారి ఆటలు సాగేరోజులు గతించిపోయాయి. బుకారెస్టులోని జర్మనులను అణగద్రొక్కి, ఆ నగరానికి పూర్తిస్వాతంత్ర్యాన్ని చేకూర్చుకొన్నారు రుమేనియన్లు. రెడార్మీతో కలిసి జర్మన్ సేనలను హతమార్చడానికి, ట్రాన్సిల్వేనియాను విడిపించుకోడానికి కొత్త ప్రభుత్వం అంగీకరించింది. కార్పేథియన్ కొండల్లో జర్మన్ సేనలపై యుద్ధాలు ప్రారంభించారు. రుమేనియన్లు ట్రాన్సిల్వేనియాలోకికూడా ప్రవేశించారట. ఒకవైపు ఈ తిరుగుబాటు, మరోవైపు ప్రచండంగాసాగుతూన్న రెడార్మీ విజృంభణ - వీటిఫలితంగా రుమేనియాలో జర్మన్ ప్రతిఘటన త్వరలోనే అంతమయే సూచనలు కనబడుతున్నాయి.

ఉన్నట్టుండి రుమేనియారాజు ఇలా చేయడానికి కారణం ఏమిటి? మిత్రరాజ్యాలమీద యుద్ధం విరమించడమేకాకుండా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేలాగు, నియంతృత్వానికి నీళ్ళు వదిలేలాగు చేసిందేమిటి? అంటొనెస్కూ నాయకత్వం క్రింద రుమేనియా పాలకవర్గం విశాల సామ్రాజ్యంకోసం గుటకలు వేసింది. ఈ సామ్రాజ్యాన్ని ఆశచూపి హిట్లరు రుమేనియా చమురు సంపదను, వ్యవసాయ సంపదను స్వాధీనం చేసుకున్నాడు. తన వెంట రష్యామీదికి, బ్రిటను అమెరికాల మీదికి యుద్ధంలోకి ఈడ్చాడు. దీని నరికట్టగల బలమయిన ప్రజా ఉద్యమమేదీ ఆనాటికి లేకపోయింది.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలో రుమేనియా సేనలకు అపార నష్టం సంభవించింది. ఆ తరువాత క్రైమియా, ఒడెస్సా యుద్ధాలలో ఇంకా ఘోర నష్టాలు కలిగాయి. రుమేనియా సామ్రాజ్య కాంక్షకు ఇవి సమ్మెటపోటులు. ఈ నష్టాలు, దేశంలో జర్మన్లు సాగిస్తున్న దోపిడీ, ప్రజలలో ప్రతిఘటన ఉద్యమాన్ని రగుల్కొలిపాయి. ఇంతలో రెడార్మీ విజయయాత్ర సాగించుకుంటూ 1944 మార్చి 27వ తేదీని రుమేనియా సరిహద్దుపైకి వచ్చింది. 29వ తేదీని 'ఇజ్వెస్టియా' పత్రిక బల్గేరియా, రుమేనియాలకు ఒక హెచ్చరిక ప్రకటించింది- జర్మనీతో తెగతెంపులు చేసుకొని, మిత్రరాజ్యాలతోచేరి మీ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోండని. ఆనెలలోనే రుమేనియాలో ఎక్కడ చూచినా సమ్మెలు, జర్మన్ ప్రతికూల ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల జర్మన్లు నివసిస్తున్న భవనాలను ప్రేల్చగొట్టారు. యుద్ధం నుండి వెంటనే విరమించాలనే నినాదం నలుదిక్కులా మారుమోగింది. ఇంచుమించు ఆదేసమయంలో, యుగోస్లావియా నాయకుడయిన మార్షల్ టిటో కార్యాలయంలో హంగరీ, రుమేనియా ప్రతినిధులు సమావేశమయారు. గెరిల్లా కార్యక్రమాన్నింకా తీవ్రతరం చేయడానికి; రుమేనియాలో రెడార్మీ పురోగమనానికి అన్నివిధాలా తోడ్పడడానికి తగిన ప్లానులు వేసుకున్నారు. అంటొనెస్కూ జర్మన్ సేనలను రప్పించి ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా అణిచాడు. రెడార్మీ కొత్త దండయాత్రతో ఈ ప్రజాఉద్యమం కట్టలు తెంచుకు పొంగింది. ఈనాడు కమ్యూనిస్టు, రైతు మొదలయిన ప్రజాపక్షాల ప్రతినిధులతో మైకేల్‌రాజు మంత్రివర్గాన్ని ఏర్పరిచాడంటే ఆపార్టీల నాయకత్వాన ప్రజలు ఎంత మహత్తరశక్తిగ సంఘటితమయారో స్పష్టమవుతూంది. దీనికి లొంగి నడుచుకోకపోతే ఇక తనకు గతులుండవని మైకేల్ గుర్తించాడు. రుమేనియా చరిత్రలో నూతనయుగం. ప్రజాస్వామిక యుగం ప్రారంభమయింది. ఇది ఇంకా పరిపక్వదశకు రాగలదు.

బాల్కన్‌లో రుమేనియాది కీలకస్థానం. వాయువ్యదిక్కున హంగరీ, దక్షిణాన బల్గేరియా, నైరుతిభాగాన యుగోస్లావియా, ఉత్తరాన జకోస్లావేకియా - దీనిని చుట్టుకొని ఉన్నాయి. ఇక్కడి పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఆ దేశాలపై పడుతుంది. యుగోస్లావియా, జకోస్లావేకియాల సంగతి కొత్తగా చెప్పనక్కరలేదు. ఇక బల్గేరియా సంగతి చూద్దాం.

బల్గేరియా సంధి రాయబారం

బల్గేరియా పాలకవర్గంకూడా నాజీలఅడుగుజాడల ననుసరించదలచారు. గ్రీసు ఆక్రమణలో జర్మన్లకు తోడ్పడ్డారు. బ్రిటన్, అమెరికాలమీద యుద్ధం ప్రకటించగలిగారు. అంతే — సోవియట్‌మీదికి చేయెత్తలేకపోయారు. ఎందువల్ల? బల్గేరియా ప్రజలకు, సైనికులకు సోవియట్ అంటే అపారమైన సానుభూతి. సైనికాధికారుల్లోని యువకవర్గాల్లో ప్రజాస్వామికభావాలు, సోవియట్ సానుభూతి విస్తారంగా ఉంది. దీనిని గుర్తించే సోవియట్ ప్రభుత్వం బల్గేరియాతో తెగతెంపులు చేసుకోలేదు.

అంతేకాదు. బల్గేరియా అక్షరాజ్యాలపక్షం చేరిననాటినుంచి దేశంలో స్వాతంత్ర్యోద్యమం పెరుగుతూ వచ్చింది. 'కార్మికపార్టీ' నాయకత్వంకింద 30,000 మంది ప్రజలు గెరిల్లా దళాలుగ సంఘటితమయారు. ఇందులో ప్రముఖపాత్ర ప్రపంచ ప్రసిద్ధిపొందిన జార్జి డిమిట్రావ్ నాయకత్వంక్రిందనున్న కమ్యూనిస్టుపార్టీది. బల్గేరియాలోని ఫాసిస్టు కీలుబొమ్మ ప్రభుత్వానికి యీ గెరిల్లా ఉద్యమం కొరకరానికొయ్య అయ్యింది. ఈ గెరిల్లాలు గ్రీసు ప్రజల స్వాతంత్ర్యపోరాటంలోచేస్తున్న సహాయాన్ని మార్షల్ టిటో ఎంతో అభినందించాడు. రెడార్మీ విజయాలతో ఈ ప్రజా ఉద్యమం వెల్లువగా పొంగింది. దీనిని సంతృప్తిపరచి, తన పెత్తనాన్ని ఎలానయినా నిలబెట్టుకోడానికి ప్రభుత్వం సోవియట్ అనుకూల బురఖాతొడిగింది. అలా ఉంటూకూడా, జర్మనీతో సంబంధం వదలలేదు. చివరికి ఆటలేమీ సాగలేదు రెడార్మీ విజయయాత్ర, దాని ఫలితంగా రుమేనియాలో కలిగిన మార్పులు బల్గేరియా ప్రభుత్వానికి ఆటకట్టన్నాయి. బ్రిటన్, అమెరికాలతో యుద్ధం మానుకొని, సంధి షరతులను అర్థించింది. జర్మనీతో తెగతెంపులు చేసుకొని, తటస్థంగా ఉంటామని ప్రకటించింది; రెడార్మీ ధాటికి తాళలేక వెనక్కివస్తున్న జర్మన్ సేనలను, దేశంలోని ఇతర జర్మన్‌దళాలను, నిరాయుధం చేయడానికూడా పూనుకొంది.

కాని, ఇంతమాత్రంచేత ఈ ప్రభుత్వానికి మిత్రపక్షంలో స్థానం లభించదు. ఇవన్నీ తన పెత్తనం నిలబెట్టుకోడానికి ఎత్తుగడలే. ఈ ప్రభుత్వవర్గం అంతరించి ప్రజాపక్షాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడిననాడే బల్గేరియాకు మిత్రరాజ్యంలోస్థానం లభించగలదు. అప్పుడే బల్గేరియా సేనలు విజయసాధనలో మిత్రరాజ్యాలకు తోడ్పడగలవు. బల్గేరియన్ ప్రజలకు శాంతి సుఖాలు చేకూరగలవు.

(మిగతా 5 వ పేజీలో)

తాపీ మోహన్‌రావు

జోహార్; స్వతంత్రపారిస్

“స్వాతంత్ర్యము - సమానత్వము - సౌభ్రాతృత్వము” - అనే మహోజ్వల ఆశయాలతో, మొట్టమొదటసారి ప్రజాస్వామ్యము విప్లవపతాకాన్నెగురవేసింది పారిస్‌లో. తిరిగి నేడా మహానగరంపై స్వాతంత్ర్యపతాకం సగర్వంగా ఎగురుతూంది. ఆ పవిత్రనినాదాలు మిన్నుముట్టుతున్నాయి.

మానవజాతియొక్క స్వాతంత్ర్య పోరాటాలకు మార్గదర్శియై వెలిసింది ప్రాన్సురాజధాని. నాలుగేళ్ళ నాటిచెరనుండి తన ముద్దుబిడ్డలే నేడు తనకు విముక్తి కలిగించారు. తన పవిత్రసాంప్రదాయాలకు కొత్తవన్నె తెచ్చారు. చరితార్థులయారు.

ఆనాడు -- 1940 జూలైలో

దేశద్రోహుల కుట్రలు ఫలించాయి. పారిస్‌లో హాహాకారాలు మిన్నుముట్టాయి. విడలేక, విడలేక, నగరాన్ని విడిచి ప్రజలొక ప్రవాహంగా తరలిపోయారు. నాజీ పిశాచి మూకల వికటాట్టహాసాలకు నగరం కంపించింది. బానిసత్వం కారుచీకటై అలముకొంది.

నేడు — 1944 ఆగస్టులో

దేశభక్తుల పవిత్రకృషి ఫలించింది. ప్రజల విజయాట్టహాసాలు మారుమోగుతున్నాయి. స్వాతంత్ర్య భానూదయంతో నగరం కళకళ్లాడుతూంది.

ఆదుకొనవచ్చిన మిత్రసేనల సహాయంతో నగరంలోని జర్మన్‌మూకల నన్నిటిని — సేనాధిపతితోసహా, బంధించారు. ప్రజలు, స్వాతంత్ర్యపోరాటానికి నాయకత్వంవహించి, తమను ముందుకు నడుపుతూన్న జనరల్ దిగాల్‌కు అఖండ సన్మాన మిచ్చారు. పొంచి ఉండి అతనిపై పిస్తోలుపేల్చ ప్రయత్నించిన నీచులను, ఫ్రెంచి ఫాసిస్టులను హతమార్చుతున్నారు.

మాతృదేశ శిరోభూషణాన్ని తిరిగి దక్కించుకొన్న ఫ్రెంచిప్రజలకీ వారంలో అన్నీ శుభవార్తలే: మార్సేల్సు, టులాన్, బోర్డో (ప్రాన్సు నాజీల వశమయిన తరువాత ఫ్రెంచి ప్రభుత్వం మొట్టమొదట ఈ నగరానికి మారింది) నగరాలకు మిత్రసేనలు విముక్తి కలిగించాయి. ముఖ్య పారిశ్రామిక కేంద్రమయిన లియాన్స్ నగరాన్ని ఫ్రెంచి దేశభక్తులదళాలు చెర విడిపించాయి.

మెడిటరేనియన్ తీరాన్నుండి ఉత్తరంగా సాగిన మిత్రసేనలు ఇటలీ సరిహద్దును సమీపిస్తున్నాయి. పారిస్‌కు ఆగ్నేయ దిక్కుగ సీన్‌నదిని దాటి, ముందుకుసాగిన అమెరికన్ టాంకుదళాలు కొద్దిరోజుల్లోనే జర్మనీ సరిహద్దుకు 130 మైళ్ళదూరంలోకి వచ్చేశాయి. పారిస్‌కు ఉత్తరానకూడా మిత్రసేనలు సీన్‌నదిని దాటి ముందుకు ఉరకలు తీస్తున్నాయి. ఇంకా ఉత్తరాన సీన్‌నది ముఖద్వారంపైకి కమ్ముకుపోతున్నాయి.

ఇక దక్షిణరంగంనుండి ఉత్తరదిక్కుగ ఉరుకుతూన్న మిత్రసేనలు, కొద్దిరోజుల్లోనే ఉత్తర రంగంలోని సేనలను కలుసుకుంటాయి. అప్పుడీ విజయయాత్ర ఇంకా తీవ్రంగా సాగుతుంది. అంతేకాదు. సోవియట్ ప్రభుత్వం చూపిన ఆదర్శాన్ననుసరించి, విముక్తిపొందిన ప్రాంతాల్లో ఫ్రెంచి జాతీయ పరిపాలకవర్గాలనే నెలకొల్పాలని మిత్రప్రభుత్వాలకు, దిగాల్ ప్రభుత్వానికి మధ్య ఒప్పుదల కుదిరింది.

ఈవిధంగా ప్రాన్సు స్వాతంత్ర్యయుద్ధం సర్వతోముఖ విజయాలను సాధిస్తూంది. ఫ్రెంచిసరిహద్దు కవతల, నాజీల ఇనుపపాదాక్రింద ఇంకా నలుగుతూన్న అల్సాస్, లోరైన్, బెల్జియం, హాలండు, డెన్మార్కు, నార్వేలలోకూడా ప్రజాశక్తులు తిరుగుబాట్లు ప్రారంభించే సమయం ఆసన్నమయింది.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE